సాక్షి 24|7
ప్రకాశం
ఆదివారం 20-8-2017

- నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు
- యాక్షన్ ప్లాన్ ప్రకటించిన కలెక్టర్
- రుణాల మంజూరుకు షెడ్యూలు విడుదల
- గత ఏడాది దరఖాస్తులకు మోక్షం లేనట్లే

గత ఏడాది మంజూరు చేసింది : **15,397** మందికి

గత ఏడాది రుణ పంపిణీ లక్ష్యం: **19,748** మందికి

ఈ ఏడాది రుణ పంపిణీ లక్ష్యం : **18,769** మందికి

రుణ యోగం

ఒంగోలు:

నిరుద్యోగ యువతకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ జిల్లావ్యాప్తంగా కామన్ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. మండలాల్లో జరిగే స్క్రీనింగ్ కం సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఎంపీడీవో వ్యవహరించాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో కమిషనర్లు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది వరకు రుణాల మంజూరుపై జన్మభూమి కమిటీలదే కీలకపాత్రగా ఉండేది. వారు పంపిన దరఖాస్తులకు రుణాలు తప్పనిసరిగా మంజూరు చేయాల్సి వచ్చేది. ఈ దఫా అందులో చిన్న మార్పుచేశారు. కమిటీ ఆమోదం పొందినప్పటికీ బ్యాంకరు దానిని ఆమోదిస్తూ సంతకం పెడితేనే రుణం మంజూరవుతుంది. దీంతో బ్యాంకు మేనేజర్‌ను ప్రసన్నం చేసుకోగలిగిన నిరుద్యోగులకు మాత్రమే రుణం మంజూరవుతుందనేది స్పష్టమైంది. అయితే రుణం మంజూరులో మాత్రం కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

18,769 మందికి రుణాల లక్ష్యం..

జిల్లావ్యాప్తంగా 5 కార్పొరేషన్ల పరిధిలో 18,769 మందికి రుణాలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే ఈ రుణాలసంఖ్య తక్కువనే చెప్పవచ్చు. గత ఏడాది 19,748 మందికి

- మిగతా 2లో ▶



భళా.. విఘ్నేశా..

మదిలోని ఆలోచనలకు రూపునిచ్చే ప్రధాన ప్రక్రియ.. తెల్లటి కాగితంపై రంగులతో చేసే మాయ.. చిత్రకళ. ఈ కళలో అరుదైన రికార్డులు సృష్టిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకొంటున్నాడు ఒంగోలు నగరానికి చెందిన బాలుడు లింగంశెట్టి విఘ్నేష్ అంజన్. తన కుంచెతో ఎన్నో సంచలనాలను ఆవిష్కరించి, ఎందరో భావి చిత్రకారులకు స్ఫూర్తినిచ్చిన ఎం.ఎఫ్. హుస్సేన్ రూపాన్ని అలవోకగా గీస్తున్న ఈ ప్రతిభావంతుడిపై ప్రత్యేక కథనం నేటి సండే స్పెషల్‌లో..

SUNDAY SPECIAL

-సెంటర్ స్ప్రెడ్‌లో..



మండల కేంద్రం జె.పంగులూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం శనివారం విభిన్న కళా ప్రదర్శనలకు వేదికైంది. 'వనం–మనం' సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకోగా గ్రామస్తులు అద్భుతంగా ప్రదర్శించిన గ్రామీణ క్రీడ కర్రసాము ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
– జె.పంగులూరు

పెండింగ్ కేసులను తక్షణం పరిష్కరించాలి

- న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో వ్యవహరించాలి
- హై కోర్టు జడ్జి కె.రామలింగేశ్వరరావు



మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి కె.రామలింగేశ్వరరావు

ఒంగోలు సెంట్రల్: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఉమ్మడి హైకోర్టు జడ్జి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి కె.రామలింగేశ్వరరావు కోరారు. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదుల సహేతుకమైన సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం ఎప్పుడు ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఉందని, ఆ ప్రభావం కేసుల పరిష్కారంపై పడకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముందు జిల్లాలోని జడ్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని, సీనియర్ సివిల్ జడ్జి టి.రాజా వెంకటాద్రి, పీపీ ఎస్.శివ రామకృష్ణ ప్రసాద్, ఏపీపీలు కరణం వాసుదేవ రావు, జజ్జర రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, కార్యదర్శి, బోడపాటి వెంకట శివరామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మల్చింగ్ ఉచితం

- పందిరి కూరగాయల సాగు చేసే రైతులకు అవకాశం
- 146 ఎకరాల్లో మల్చింగ్ ఏర్పాటుకు పూర్తి రాయితీ
- రైతులకు ఆధునిక టెక్నాలజీపై అవగహన కల్పించడం
- ఎన్ఎస్పీ పథకం కింద అమలు
- ఉద్యానశాఖ ఏడీ ఎం.హరిప్రసాద్



ఒంగోలు టూటౌన్ :

కూరగాయల సాగులో రైతులకు ఆధునిక టెక్నాలాజీ అలవాటు చేసే ఉద్దేశంతో ఉద్యానశాఖ ఈ ఏడాది మల్చింగ్‌ను పూర్తి రాయితీపై అందించనుంది. పందిరి కూరగాయల సాగు చేసే రైతులకు ఎన్ఎస్పీ పథకం కింద 146 ఎకరాలకు ఉచిత మల్చింగ్ ఇవ్వనున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో మల్చింగ్ విధానంతో పంటల్లో మంచి దిగుబడి పొందవచ్చు. కూరగాయల సాగులో బాగా ఆసక్తి కలిగిన రైతులను గుర్తించి ఈ ఉచిత మల్చింగ్‌ను అందించనున్నారు. వాస్తవంగా హెక్టారు పొలంలో మల్చింగ్ విధానం అమలు చేస్తే రూ.40 వేల వరకు ఖర్చుఅవుతోంది. ఈ పథకం కింద ఈ ఏడాది గుర్తించిన రైతులకు ఉచితంగా ఇస్తామని ఉద్యానశాఖ ఏడీ ఎం.హరిప్రసాద్ తెలిపారు. ఇది కాక 2017-18 ఆర్థిక సంవత్సరానికి 150 హెక్టార్లలో మల్చింగ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. హెక్టారుకు రూ.16 వేలు రాయితీని మల్చింగ్ విధానంతో పండ్ల తోటలు, కూరగాయల సాగు చేసుకునే రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మల్చింగ్ అంటే ..

మొక్కలకు పాలీ ఫిల్మ్‌లను భూమిపై కప్పి పంటలు సాగు చేసే విధానాన్నే మల్చింగ్ సాగు అంటారు. ఈ విధానంలో పంటలు సాగు చేయాలంటే నాలుగు సార్లు దుక్కి దున్నాలి. గట్లుగా చేసి చదును చేయాలి. అవసరమైన సేంద్రియ ఎరువులు అందించాలి. కవర్ కప్పకముందే కిందనుంచి బిందు సేద్యం పైపులను బిగించి మొక్కలను నాటాలి. దీంతో మొక్కలను అవసరమైన నీటిచుక్కలను అందించవచ్చు. రక్షిత సాగులో భాగంగా వార్షిక, బహువార్షిక పంటలను సాగు చేయవచ్చు. మిర్చి, వంగ, దొండ, టమోటా తదితర పంటలతో పాటు వివిధ రకాల పండ్ల తోటలను కూడా పెంచుకోవచ్చు.

పాలీ ఫిల్మ్‌లు ఎంపిక ఇలా..

మల్చింగ్ విధానంలో వివిధ రకాల పాలీ ఫిల్మ్‌లను వాడుకోవచ్చు. పంటల వయస్సును బట్టి కూడా వాడుకోవచ్చు. పైభాగం సిల్వర్ కలర్, లోపలి భాగం నలుపు రంగులోనే ఉండేవి వాడవచ్చు. వార్షిక పంటలకు 20 నుంచి 25 మైక్రాన్‌ల మందం, ద్వివార్షిక పంటలకు 40 నుంచి 50 మైక్రాన్‌ల మందం, బహువార్షిక పంటలైన పండ్ల తోటలకు 50-100 మైక్రాన్‌ల మందం కలిగిన పాలీ ఫిల్మ్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పంటలకు 100 మైక్రాన్ల మందం మల్చింగ్ కలిగిన షీట్లను వాడతారు. పందిరి తోటల్లో 20 నుంచి 25 శాతం ఫిల్మ్‌లను వాడుకోవచ్చు. దోస జాతి కూరగాయల పంటలకు 40-60 శాతం మైక్రాన్ల మందం కలిగిన వాటిని వాడుకోవచ్చు.

ప్రయోజనాలు..

మొక్కకు ఎప్పుడూ తేమ ఉండేలా భూమి, మొక్క నుంచి ఆవిరి కాకుండా ఉండటం, నేలలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి మొక్కకు కావాల్సిన సూక్ష్మ వాతావరణాన్ని కల్పిస్తుంది. మంచి దిగుబడి వస్తుంది. అసలు కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. భూమిలో ఉండే చీడపీడలు నాశనమవుతాయి. మొక్కపై భాగం పాలీ ఫిల్మ్‌కవర్లు కప్పి ఉంచడంవల్ల క్రిమికీటకాలు దరి చేరకుండా ఉంటాయి. పంటలు పూర్తయ్యేలోపు బిందు సేద్యం ద్వారా మొక్కలకు ఎరువులు అందుబాటులో ఉండటం వందశాతం జరుగుతుంది. మల్చింగ్ విధానంలో సాగు వల్ల పంటలో గణనీయమైన దిగుబడి పొందవచ్చు. మొక్కకు మొదలు భాగం చదునుగా ఉండటం వల్ల కావాల్సిన నీరు, లక్షణాలు, పోషకాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ సాగు పద్ధతి వల్ల భూమిలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. మిగతా పంటల సాగులో కంటే 40శాతానికి పైగా ఖర్చు తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కొనుగోలు చేసిన పాలిఫిల్మ్‌లను రెండు పంటలకు ఉపయోగించవచ్చు.

రుణ యోగం

మొదటి పేజీ తరువాయి

బ్యాంకర్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ మంజూరు చేసింది 15397 మందికే. అంటే 77.56 శాతం మాత్రమే రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు. వాటిలో ఎస్సీ 3231, ఎస్టీ 217, కాపు 6211, బీసీ 5230, మైనార్టీ 508 మంది లబ్ధిదారులుగా గుర్తించారు. వారికి ఇంతవరకు రుణాల గ్రౌండింగ్ జరగలేదు. దీనిపై శుక్రవారం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014-15 మొదలు 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు అంటే టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకు గ్రౌండింగ్ కాని రుణాలన్నింటినీ ఈనెలాఖరు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యాన్ని పరిశీలిస్తే మొత్తం 18,769 మందికి రూ.155.49కోట్ల రాయితీని ప్రభుత్వం అందించనుంది. దానికిగాను బ్యాంకులు రూ.193.62కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో లబ్ధిదారులు తమవంతు వాటాగా రూ.3కోట్ల 1 లక్ష జమచేయాల్సి ఉంటుంది.

23 నుంచి రుణమేళా...

ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ రుణాలకు సంబంధించి ఈనెల 23, 24, 28 తేదీల్లో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, ఒంగోలు నగరపాలక సంస్థ, అన్ని మున్సిపాల్టీలు, అన్ని నగరపాలక సంస్థల పరిధిలోను ఒకేసారి దరఖాస్తుదారులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 23వ తేదీ ఎస్టీ, మైనార్టీలకు, 24వ తేదీ కాపు, బీసీలకు, 28వ తేదీ ఎస్సీ నిరుద్యోగ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ సమావేశంలోనే స్క్రీనింగ్ కం సెలక్షన్ కమిటీ అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తుంది. వాటిలో బ్యాంకు మేనేజర్లు అంగీకరించిన రుణాలకు మాత్రమే రుణాలు మంజూరు అవుతాయి. స్క్రీనింగ్ కం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి 72 గంటల్లోగా బ్యాంకర్లు ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం(ఓబీఎంఎంఎస్) యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 72 గంటల తరువాత ఆ యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉండదు. తరువాత యూనిట్ల గ్రౌండింగ్ సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తిచేయాలి. అక్టోబరు 10 నుంచి గ్రౌండింగ్ చేసిన యూనిట్లకు జియో ట్యాగింగ్, అసెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

మిగిలిన దరఖాస్తులకు కాలం చెల్లినట్లే:

గత ఏడాది అనేకమంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం దరఖాస్తులను జన్మభూమి కమిటీలు ధ్రువీకరించిన తరువాత తిరిగి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారు. కానీ వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంతో చాలామంది దరఖాస్తులను అప్‌లోడ్ చేయడం సాధ్యపడలేదు. త్వరలోనే ప్రభుత్వం మరో అవకాశం ఇస్తుందంటూ చెప్పుకొచ్చారు. కానీ గతంలో గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే గ్రౌండింగ్ ప్రక్రియ ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని బ్యాంకర్లకు, ఎంపీడీవోలకు ఆదేశాలు అందాయి. దీంతో జన్మభూమి కమిటీల వద్ద ఉన్న దరఖాస్తులకు కాలం చెల్లినట్లే అని చెప్పక తప్పదు. చాలామంది తెలుగు తమ్ముళ్లు తమకు అందజేస్తే తామే రుణాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయిస్తామంటూ చేతికి తీసుకున్నారు. కానీ జూలై 31 నాటికి అప్‌లోడ్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈనెల 23 నుంచి జరిగే రుణమేళాలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

ఇది టైంబౌండ్ ప్రోగ్రామ్..

గతం కంటే ఈ ఏడాది రుణ పంపిణీ అధికంగా ఉంటుంది. ఇది ప్రభుత్వం ప్రకటించిన టైంబౌండ్ ప్రోగ్రాం. గత ఏడాది వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలకు సంబంధించి 19748 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. కానీ యూనిట్ గ్రౌండింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఈనెల 31లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇక 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, పరిశీలన, గ్రౌండింగ్ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులందరికీ ఒకే ఎంపిక తేదీని ఖరారు చేశాం.

– వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్

కార్పొరేషన్ వారీగా బ్యాంకర్లుకు ఇచ్చిన టార్గెట్లు

	లబ్ధిదారుల సంఖ్య	ప్రభుత్వం విడుదలచేసే రాయితీ (రు.కోట్లలో)	బ్యాంకులు జారీచేసే రుణం (రూ.కోట్లలో)	లబ్ధిదారుడు చెల్లించే మొత్తం (రూ.కోట్లలో)	మొత్తం యూనిట్‌ల విలువ(రూ.కోట్లలో)
ఎస్సీ	8850	77.01	111.60	0.63	189.24
ఎస్టీ	691	4.87	3.88	......	8.75
బీసీ	3817	28.63	28.63	.....	57.26
కాపు	4565	36.52	36.52	....	73.04
మైనార్టీ	846	8.46	12.99	2.38	23.83
మొత్తం	18769	155.49	193.62	3.01	352.12

ఆమెను హతమార్చాడు!

- వీడిన మరియమ్మ హత్య కేసు మిస్టరీ
- కటకటాల వెనక్కు నిందితుడు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ


వివేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశరావు

కందుకూరు:

పట్టణంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళను హతమార్చిన నిందితుడ్ని కటకటాల వెనక్కు పంపిచారు. స్థానిక కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పొన్నలూరు మండలం వెల్లటూరు చెందిన ఇత్తడి మరియమ్మ(30)కు జరుగుమల్లి మండలం నందనానికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే మూడేళ్లకే భార్య, భర్తలు విడిపోయారు. ప్రస్తుతం 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కాగా భర్తతో విడిపోయిన మరియమ్మ కందుకూరులోని జనార్ధనకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ క్రమంలో సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకు చెందిన కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడగా సహజీనం చేస్తోంది. ఇదే సమయంలో కుందుర్తి లక్ష్మణ అనే యువకుడు జనార్ధన కాలనీలో భార్యతో కలిసి ఇస్త్రీ బంకు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

మరియమ్మ.. లక్ష్మణ వద్దకు దుస్తులు ఇస్త్రీ చేయించుకునేందుకు వెళుతుండేది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 11న ఇద్దరూ ఏకాంతంగా గడపాలనుకున్నారు. అదేరోజు అర్ధరాత్రి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. లక్ష్మణ మనోభావాలు దెబ్బతినే విధంగా మరియమ్మ మాట్లాడటంతో ఘర్షణ పడ్డారు. దీంతో మరియమ్మ.. లక్ష్మణపై చెప్పుతో దాడి చేసింది. కోపోద్రిక్తుడైన లక్ష్మణ ఆమె తలను నేలకేసి బాది అదిమిపెట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. మరుసటి రోజు అటు వైపు బహిర్భూమికి వెళ్లిన స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పక్కనే కాల్వలో దొరికిన మరియమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా నిందితున్ని గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజాన్ని కక్కాడు. సమావేశంలో సీఐ నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.

వేగం మిగిల్చిన విషాదం

–రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరి దుర్మరణం


గాయపడిన సమయంలో పెద్దకోటయ్య

కంభం(అర్ధవీడు): ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక మస్తాన్ స్వామి దర్గా దగ్గర శనివారం జరిగింది. కంభం నుంచి రావిపాడు వెళ్తున్న చిట్టెంశెట్టి కోటేశ్వరరావు (48) మోటారు బైకును ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహన చోదకుడు ఢీకొట్టాడు. దీంతో కోటయ్యకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు..అనంతరం ఒంగోలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రామానాయక్ దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు దాటుతుండగా పోయిన ప్రాణం

సింగరాయకొండ: జాతీయరహదారిపై కనుమళ్ల పోలీస్ చెక్ పోస్టు సమీపంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న యువకుడిని (25) కావలి వైపున వెళ్తున్న వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీన్స్ ప్యాంటు, ఆకుపచ్చ గళ్ల షర్టు వేసుకుని ఉన్నాడు. అతని జేబులో ఒంగోలు–వెంకటేశ్వరపాలెం రైలు టికెట్ ఉందని ఎస్‌ఐ సీహెచ్ హాజరత్తయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 161 మందికి జైలు

- వివరాలు వెల్లడించిన ఎస్పీ సత్య ఏసుబాబు

ఒంగోలు క్రైం: జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 161 మందికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ బి.సత్య ఏసుబాబు శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారన్నారు. జూన్, జూలై నెలల్లో కేసులు నమోదు చేశామని.. నిందితులను కోర్టుల్లో హాజరు పరచగా న్యాయమూర్తులు ఒక్కొక్కరికి నాలుగు రోజులు మొదులుకొని 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం జైలు శిక్ష తప్పదన్నారు. డ్రంక అండ్ డ్రైవ్ కేసులు విరివిగా నమోదు చేయటం వలన జిల్లాలో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని... దానివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు.

లారీ ఢీ.. వ్యక్తి దుర్మరణం


మృతదేహన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

అద్దంకి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అదే స్థలంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి అద్దంకి–నార్కెట్ పల్లి రాష్ట్రీయ రహదారిలోని భవానీ సెంటర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. పట్టణంలోని నర్రావారిపాలెంకు చెందిన మారాసు సుబ్బారావు (45) భవానిసెంటర్ లోని ఏషియన్ పెయింట్స్ యజమానికి సోదరుడు. శనివారం రాత్రి షాపులో మాట్లాడి బైకు మీద మసీదు సమీపంలోకి రాగానే వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో స్థానికులు వెంబడించి నిలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సీఐ హైమారావు, ఎస్‌ఐ సుబ్బరాజు వివరాలు తెలుసుకున్నారు.

కాలువలో దూకి.. శవమై తేలాడు

బురదలో కూరుకుపోయిన ప్రదేశంలో లభ్యమైన మృత దేహం


కాలువలో గల్లంతైన యువకుడు

కొత్తపట్నం: కాలువలో గల్లంతైన యువకుడు శవమై ఒడ్డుకు చేరుకున్నాడు. విజయనగం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, కొండపెన్నిడి గ్రామానికి చెందిన తోయేటి జగ్గారావు (28) ఈ నెల 17వ తేదీన పనులు కుదుర్చుకోవడానికి తన స్నేహితుడు మోటుక్ మోహన్‌తో కలిసి బీరంగుంట రొయ్యల చెరువుల దగ్గరకు వచ్చాడు. తెల్లవారిన తరువాత ఓనర్లతో పనులు గురించి మాట్లాడుకుందామనుకున్నారు. అయితే మృతునికి అప్పుడప్పుడు మతి స్థిమితం లేక పడిపోతూ ఉంటాడని మోటుక్ మోహన్ తెలిపాడు. కాగా అర్ధరాత్రి సమయంలో చెరువుల దగ్గర నుంచి ఇంటికి వెళ్లిపోదామని మృతుడు గొడవ చేశాడు. తెల్లవారిన తరువాత వెళదామని మోహన్ నచ్చచెప్పాడు. అయితే శుక్రారం ఉదయం 11 గంటల సమయంలో ఒంటరిగా వెళ్లి ఉప్పు నీటి కాలువలో దూకి బురదలో కూరుకుపోయాడు. మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ శవం కనిపించలేదు. శనివారం ఉదయం మృతదేహం పైకి తేలి ఒడ్డుకు చేరింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సమాచారాన్ని వారి బంధువులకు తెలిపారు. మృతినికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రైటర్ సీతారామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైద్య సిబ్బంది దేవరపాలెం బాట

పంచాయతీ కార్యాలయంలో వైద్యశిబిరం

చీమకుర్తి రూరల్:



వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న ఉమాశంకర్

'మంచం పట్టిన దేవరపాలెం' పేరుతో 'సాక్షి'లో శనివారం ప్రచురించిన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. దేవరపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తిరిగి రోగులకు వైద్యసేవలు అందించారు. రెండు వారాల నుంచి గ్రామంలో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున విషజ్వరాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాళ్లు, చేతులు వాపుతో పాటు మణికట్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చీమకుర్తి ప్రభుత్వ వైద్యుడు పి.ఉమా శంకర్ నేతృత్వంలో సీహెచ్‌ఓ వెంకట రామిరెడ్డి, మరో ఐదుగురు ఏఎన్‌ఎంలు సేవలందిస్తున్నారు. ఖాళీ టైర్లు, డబ్బాలు, తొట్లలో నీరు తొలగించాలని కోరారు. అయితే పారిశుద్ధ్య పర్యవేక్షణలో అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది స్థానికులు సహకారం అందించడంలేదని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యం

మేషం: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దూరప్రయాణాలు.

వృషభం: రాబడి ఆశాజనకమే. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.



మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్య సూచనలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: ఉద్యోగాలు, వ్యాపారాలు లక్ష్యాలు సాధిస్తారు. గృహ, వాహనయోగాలు. కుటుంబంలో నూతనోత్సాహం. కళాకారులకు అనుకోని అవకాశాలు. దేవాలయాల సందర్శనం.

సింహం: ఆదాయం అంతగా కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఇబ్బందులెదురవుతాయి. అనుకోని ప్రయాణాలు.

కన్య: అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

తుల: చిన్ననాటి స్నేహితులను కలుసుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగులకు అనుకూల సమయం. విందు వినోదాలు.

వృశ్చికం: కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.

ధనుస్సు: కుటుంబసమస్యలు వేధిస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. దేవాలయ దర్శనాలు.

మకరం: రావలసిన సొమ్ము అందుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భవిష్యత్‌పై కొత్త ఆశలు. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి.

కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.

మీనం: దూరప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కృషి ఫలించదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో మార్పులు.

– సింహంభట్ల సుబ్బారావు

ఒంగోలు నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసుల వివరాలు...

సర్వీస్ నంబర్	డిపో	బస్సు	నుంచి	వరకు	సమయం
5071	నెల్లూరు–1	సూపర్‌లగ్జరీ	చెన్నై	హైదరాబాదు	01.30
5051	నెల్లూరు–1	సూపర్‌లగ్జరీ	చెన్నై	హైదరాబాదు	02.30
5913	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	కూకట్‌పల్లి	08.30
5909	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	జూబ్లీబస్‌స్టేషన్	9.15
5775	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	కూకట్‌పల్లి	10.00
5316	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	ఎంజీబీఎస్	17.00
5773	రాపూరు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	సంగారెడ్డి	19.00
5868	ఒంగోలు	డీలక్స్	ఒంగోలు	బీహెచ్‌ఈఎల్	19.45
5905	కందుకూరు	డీలక్స్	కందుకూరు	సంగారెడ్డి	20.15
5055	నెల్లూరు–1	సూపర్‌లగ్జరీ	నెల్లూరు	హనుమకొండ	20.30
5925	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	బీహెచ్‌ఇఎల్	20.30
5901	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	బీహెచ్‌ఇఎల్	21.00
5053	నెల్లూరు–1	సూపర్‌లగ్జరీ	తిరుపతి	బీహెచ్‌ఇఎల్	21.00
5915	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	బీహెచ్‌ఇఎల్	21.15
5860	కందుకూరు	డీలక్స్	గుడ్లూరు	బీహెచ్‌ఈఎల్	21.15
5979	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	కూకట్‌పల్లి	21.30
5862	కందుకూరు	ఎక్స్‌ప్రెస్	పెదపవని	బీహెచ్‌ఇఎల్	21.40
5927	ఒంగోలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	నేరేడుమిట్ట	21.45
5057	నెల్లూరు 1	సూపర్‌లగ్జరీ	నెల్లూరు	బీహెచ్‌ఇఎల్	21.45
5987	అద్దంకి	సూపర్‌లగ్జరీ	అద్దంకి	ఏఎస్‌ఆర్ నగర్	22.00
5981	ఒంగోలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	కూకట్‌పల్లి	22.00
5869	కందుకూరు	సూపర్‌లగ్జరి	కొండాపురం	జీడిమెట్ల	22.00
5067	రాపూరు	సూపర్‌లగ్జరీ	రాపూరు	బీహెచ్‌ఈఎల్	22.00
5858	కందుకూరు	సూపర్‌లగ్జరీ	గుడ్లూరు	నేరేడుమిట్ట	22.15
5993	కందుకూరు	సూపర్‌లగ్జరి	గుడ్లూరు	బీహెచ్‌ఈఎల్	22.15
48306	కందుకూరు	వెన్నెల	కందుకూరు	బీహెచ్‌ఈఎల్	22.45
48603	ఒంగోలు	ఇంద్ర	ఒంగోలు	బిహెచ్‌ఈఎల్	22.30
5907	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	ఒంగోలు	జూబ్లీ బస్‌స్టేషన్	22.30
5921	ఒంగోలు	సూపర్‌లగ్జరీ	కామేపల్లి	బీహెచ్‌ఈఎల్	22.45
48600	ఒంగోలు	ఇంద్ర	ఒంగోలు	బీహెచ్‌ఈఎల్	23.00
5875	కందుకూరు	సూపర్‌లగ్జరి	కొండాపురం	బీహెచ్‌ఈఎల్	23.00
5262	వాకాడు	సూపర్‌లగ్జరి	వాకాడు	బీహెచ్‌ఈఎల్	23.00
5856	కందుకూరు	సూపర్‌లగ్జరి	కందుకూరు	బీహెచ్‌ఈఎల్	23.10
5903	కందుకూరు	గరుడ	కందుకూరు	బీహెచ్‌ఈఎల్	23.30
5063	నెల్లూరు 1	సూపర్‌లగ్జరి	తిరుపతి	బీహెచ్‌ఈఎల్	23.30
5059	నెల్లూరు 1	ఇంద్ర	నెల్లూరు	బీహెచ్‌ఈఎల్	23.45
5291	సూళ్లూరుపేట	సూపర్‌లగ్జరీ	శ్రీహరికోట	బిహెచ్‌ఈఎల్	23.58
5150	వెంకటగిరి	సూపర్‌లగ్జరి	వెంకటగిరి	ఎంజీబీఎస్	23.58
5019	నెల్లూరు–1	గరుడ	చెన్నై	బీహెచ్‌ఈఎల్	23.59
బెంగళూరుకు...					
2637	కాకినాడ	గరుడ ప్లస్	కాకినాడ	బెంగళూరు	1.00
3758	ఆటోనగర్	సూపర్‌లగ్జరి	ఆటోనగర్	బెంగళూరు	9.30
3764	ఆటోనగర్	సూపర్‌లగ్జరీ	ఆటోనగర్	బెంగళూరు	14.30
5844	చీరాల	డీలక్స్	చీరాల	బెంగళూరు	15.00
3878	విజయవాడ	సూపర్‌లగ్జరి	విజయవాడ	బెంగళూరు	15.35
3704	మచిలీపట్నం	సూపర్‌లగ్జరి	మచిలీపట్నం	బెంగళూరు	16.40
5995	అద్దంకి	సూపర్‌లగ్జరి	అద్దంకి	బెంగళూరు	18.00
3723	గుడివాడ	సూపర్‌లగ్జరి	గుడివాడ	బెంగళూరు	17.30
4567	చిలకలూరిపేట	సూపర్‌లగ్జరి	గుంటూరు	బెంగళూరు (కెంపిజి)	18.20
4505	నర్సరావుపేట	సూపర్‌లగ్జరి	నర్సరావుపేట	బెంగళూరు	18.30
3959	గుడివాడ	సూపర్‌లగ్జరి	గుడివాడ	బెంగళూరు	18.30
4365	తెనాలి	ఇంద్ర	తెనాలి	బెంగళూరు	19.00
4118	గుంటూరు 1	సూపర్‌లగ్జరి	గుంటూరు 1	బెంగళూరు (మెజిస్టిక్)	19.15
5848	చీరాల	సూపర్‌లగ్జరి	చీరాల	బెంగళూరు	19.30
4021	నూజివీడు	సూపర్‌లగ్జరి	నూజివీడు	బెంగళూరు	19.45
3872	విజయవాడ	గరుడ	విజయవాడ	బెంగళూరు (ఈసిటి)	
20.15					
5935	ఒంగోలు	గరుడ	ఒంగోలు	బెంగళూరు	20.30
4357	తెనాలి	సూపర్‌లగ్జరి	తెనాలి	బెంగళూరు	20.45
3874	విజయవాడ	గరుడ	విజయవాడ	బెంగళూరు	21.16
4019	నూజివీడు	సూపర్‌లగ్జరి	నూజివీడు	బెంగళూరు	21.15
4109	గుంటూరు 1	గరుడ ప్లస్	గుంటూరు 1	బెంగళూరు	21.40
	కెఎస్‌ఆర్‌టీసీ	ఐరావత్	విజయవాడ	బెంగళూరు	21.50
2635	కాకినాడ	గరుడ	కాకినాడ	బెంగళూరు	22.15
చెన్నైకి...					
3872	విజయవాడ	గరుడ	విజయవాడ	చెన్నై	0.45
3475	విశాఖపట్నం	గరుడ	విశాఖపట్నం	చెన్నై	1.30
48608	ఒంగోలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	చెన్నై	09.15
3727	ఆటోనగర్	సూపర్‌లగ్జరి	ఆటోనగర్	చెన్నై	11.15
5032	నెల్లూరు 1	సూపర్‌లగ్జరి	విజయవాడ	చెన్నై	20.20
5989	అద్దంకి	సూపర్‌లగ్జరి	అద్దంకి	చెన్నై	21.00
48605	ఒంగోలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	చెన్నై	22.30
4104	గుంటూరు	సూపర్‌లగ్జరి	గుంటూరు	చెన్నై	22.45
4060	ఆటోనగర్	సూపర్‌లగ్జరి	ఆటోనగర్	చెన్నై	23.15
9211	గిద్దలూరు	సూపర్‌లగ్జరి	గిద్దలూరు	చెన్నై	23.35
35115	విజయవాడ	గరుడ	విజయవాడ	చెన్నై	23.45
3473	విశాఖపట్నం	గరుడ	విశాఖపట్నం	చెన్నై	23.55
విశాఖపట్నంకు...					
2925	శ్రీకాకుళం	సూపర్‌లగ్జరి	ఒంగోలు	శ్రీకాకుళం	14.30
9200	కనిగిరి	సూపర్‌లగ్జరి	పామూరు	విశాఖపట్నం	18.30
5021	నెల్లూరు 1	సూపర్‌లగ్జరి	నెల్లూరు	విశాఖపట్నం	19.30
5864	కందుకూరు	సూపర్‌లగ్జరి	కందుకూరు	విశాఖపట్నం	20.15
3474	విశాఖపట్నం	గరుడ	చెన్నై	విశాఖపట్నం	21.00
3482	మధురవాడ	సూపర్‌లగ్జరి	తిరుపతి	విశాఖపట్నం	21.00
5047	నెల్లూరు 1	సూపర్‌లగ్జరి	నెల్లూరు	విశాఖపట్నం	22.00
3476	విశాఖపట్నం	గరుడ	చెన్నై	విశాఖపట్నం	22.45
కడపకు...					
6058	విజయవాడ	ఇంద్ర	విజయవాడ	కడప	0.45
6054	కడప	సూపర్‌లగ్జరి	విజయవాడ	కడప	1.15
2713	కాకినాడ	సూపర్‌లగ్జరి	కాకినాడ	కడప	1.45
5844	చీరాల	డీలక్స్	చీరాల	బెంగుళూరు	15.00
50015	విజయవాడ	ఇంద్ర	విజయవాడ	కడప	22.30
6056	కడప	సూపర్‌లగ్జరి	విజయవాడ	కడప	22.45
6060	కడప	సూపర్‌లగ్జరి	విజయవాడ	కడప	23.30
కర్నూలుకు...					
	కర్నూలు	డీలక్స్	ఒంగోలు	కర్నూలు	6.00
	కర్నూలు	డీలక్స్	ఒంగోలు	కర్నూలు	6.45
	కర్నూలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	కర్నూలు	7.30
	కర్నూలు	డీలక్స్	ఒంగోలు	కర్నూలు	14.00
95836	కర్నూలు	డీలక్స్	ఒంగోలు	కర్నూలు	20.30
51121	కర్నూలు	సూపర్‌లగ్జరి	ఒంగోలు	కర్నూలు	21.00
6400	కర్నూలు	డీలక్స్	ఒంగోలు	కర్నూలు	22.00
5854	చీరాల	సూపర్‌లగ్జరి	చీరాల	షాపూర్	16.45

బుల్లితెర


W

SAKSHI TV

ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 సత్యవాక్యం
ఉ.07.00 న్యూస్ 360
ఉ.07.30 కేఎస్‌ఆర్ లైవ్ షో
ఉ.09.00 రీజనల్ న్యూస్
ఉ.09.30 జ్యూక్ బాక్స్
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.10.30 భవిత
ఉ.11.30 సదరన్ స్పైస్
మ.02.30 కెరీర్ ప్లస్
సా.04.30 కొత్త ప్రపంచం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 జనపథం
రా.07.30 స్టార్ స్టార్ సూపర్ స్టార్
రా.08.00 మనసులో మాట
రా.09.00 న్యూస్ 360
రా.10.30 సదరన్ స్పైస్

టీవీలో ఈరోజు సినిమాలు



జెమిని మూవీస్
ఉ.07.00 మాధవయ్యగారి మనవడు
ఉ.09.30 సరోజ
మ.12.00 మేడమ్
సా.06.00 విజయేంద్ర వర్మ
రా.09.00 లంకేశ్వరి



మూవీస్ నౌ
ఉ.08.30 సిండ్రెల్లా
ఉ.10.35 టాయ్ స్టోరీ
మ.03.05 బిగ్ హీరో 6
సా.07.15 మోడరన్ టైమ్స్
రా.09.00 యాంట్-మ్యాన్




హెచ్‌బీవో
ఉ.06.00 ఆల్మోస్ట్ హీరోస్
ఉ.09.49 కుంగ్‌ఫు పాండా
మ.01.21 13 అవర్స్
సా.06.17 ద డార్క్ నైట్
రా.09.00 పాన్



స్టార్ మూవీస్
ఉ.06.15 బ్యాటిల్ ఎర్త్
ఉ.09.45 ద ఇంక్రెడిబుల్స్
మ.01.57 మేజ్ రన్నర్
సా.04.36 హోమ్ అలోన్ 3
సా.06.51 కుంగ్‌ఫు హ్యాసిల్



మా మూవీస్
ఉ.07.00 బిగ్‌బాస్ మారథాన్
మ.12.00 రాజుగారి గది
మ.03.00 ప్రేమిస్తే
సా.05.00 యమదొంగ
రా.10.30 తీన్‌మార్



జీ సినిమా
ఉ.07.59 ఫైటర్ నం.1
ఉ.10.21 ఏ ఫ్లయింగ్ జాట్
మ.01.37 హమ్ ఆప్‌కే హై కౌన్
సా.06.05 ఎంటర్‌టైన్‌మెంట్
రా.09.00 సింగ్ ఈజ్ బ్లింగ్

ప్రకాశం వాతావరణం


గరిష్టం : 29.8° | కనిష్టం : 24.9°

నేడు : స్వల్పంగా వర్షం కురుస్తుంది. గాలులు వీయవచ్చు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేడిగా ఉంటుం ది. గరిష్టం 33 డిగ్రీలు, కనిష్టం 26 డిగ్రీలు.

రేపు : జల్లులు పడవచ్చు. గాలులు వీయవచ్చు. ఆహ్లాదకరమైన ఉదయం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్టం 33 డిగ్రీలు, కనిష్టం 25 డిగ్రీలు.

మంగళవారం : వర్షం పడవచ్చు. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్టం 32 డిగ్రీలు, కనిష్టం 25 డిగ్రీలు.

తిరుమల సమాచారం



తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి, క్యూ వెలుపలకు వెళ్లింది.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు	– ఖాళీ లేవు
రూ.50 గదులు	– ఖాళీ లేవు
రూ.100 గదులు	– ఖాళీ లేవు
రూ.500 గదులు	– ఖాళీ లేవు

సేవలు

సహస్రదీపాలంకరణ సేవ	– ఖాళీ లేవు
వసంతోత్సవం	– ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం	– ఖాళీ లేవు



సుబాబుల్, జామాయిల్ ధరలపై పోరుబాట

- కలెక్టర్, కమిషనర్ల వద్దకు రాయబారం
- పక్షం రోజుల్లో ఫలితం కనిపించకుంటే ప్రత్యక్ష పోరు
- రైతు సంఘాలు నిర్ణయం



సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

ఒంగోలు టౌన్:

సుబాబుల్, జామాయిల్ ధరలపై మరోమారు పోరుబాట సాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతు ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిన జీఓ నం 143ను వెంటనే రద్దుచేసి, గత 17 ఏళ్ల నుంచి అమలవుతున్న రాష్ట్రవ్యాప్త ధరల విధానాన్ని తిరిగి పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. ముందుగా ఈ నెల 21వ తేదీ కలెక్టర్ వద్దకు రాయబారంగా వెళ్లాలని, ఆ తర్వాత 22 నుంచి 24 లోగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి సమస్యను వివరించాలని నిర్ణయించాయి. పక్షం రోజుల్లో సానుకూలమైన స్పందన రాకుంటే ప్రత్యక్ష పోరుకు దిగేందుకు అంగీకరించాయి. స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో రైతు సంఘాల నాయకులు శనివారం సమావేశమయ్యారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జీఓ 143 రైతులకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. ఈ జీఓ కేవలం పేపర్ మిల్లుల ప్రయోజనాల కోసమేనన్నారు. ఐటీసీ, ఏపీ పేపర్‌మిల్లుల ఆధిపత్యం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ మార్కెటింగ్‌శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు గుర్తించిన వే బ్రిడ్జిల వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు చేస్తుంటే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధిస్తున్నట్లుగా అపరాధ రుసుం విధించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ర కొనుగోలు చేస్తున్నా వాటిని నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ సంక్షోభంలో కూరుకుపోయిన సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలంటే 1999నాటి ఒప్పందాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1999నాటి ఒప్పందాన్ని అమలుచేస్తే రైతులతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కూడా ఆదాయం వస్తోందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరల విధానం అమలు చేయడం ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జామాయిల్ కర్రకు రైతులే తాటతీసి సరఫరా చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలన్నారు. జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సుబాబుల్, జామాయిల్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టీవీ శేషయ్య, పౌరసమాజం నాయకుడు జి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

నేడు పుస్తకాల ఆవిష్కరణ

ఒంగోలు కల్చరల్: జిల్లా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక మల్లయ్య లింగం భవనంలో జై జవాన్, అమ్మకు వందనం పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. అలాగే జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాయంత్రం 4 గంటలకు ఆహారం– ఆరోగ్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.

నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

ఒంగోలు సెంట్రల్: రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి. రాజేంద్రరావు, ఎం మాధవరావులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రాంనగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో ఉదయం 9 గంటలకు జరిగే శిబిరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ వి. కేశవ పాల్గొని పరీక్షలు చేస్తారన్నారు.

విద్యుత్ అధికారుల దాడులు

- 307 మందిపై కేసులు నమోదు
- రూ. 6.68 లక్షల అపరాధ రుసుం వసూలు

ఒంగోలు క్రైం: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారులు ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్ఈ సుబ్బరాజు ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టారు. మొత్తం 140 మంది అధికారులు 70 బృందాలుగా ఏర్పడి ఒంగోలు, కందుకూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం విద్యుత్ డివిజన్లలో దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. మీటరు లేకుండా విద్యుత్ వాడుతున్న 96 మందిపై.. మీటరు నుంచి బైపాస్ చేసి అక్రమంగా విద్యుత్ వాడుతున్న 9 మందిపై, ఒక కేటగిరీలో ఉండి మరో కేటగిరీలో వాడుతున్న ముగ్గురిపై, అదనపు లోడు వాడుతున్న 199 మందిపై కేసులు నమోదు చేశామని వివరించారు. మొత్తం 307 మంది నుంచి సుమారు రూ. 6.68 లక్షలు అపరాధ రుసుం విధించామని పేర్కొన్నారు.

రేపటి నుంచి ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్

ఒంగోలు : నాస్ –2017 దృష్ట్యా అభ్యసన ఫలితాలపై ఈ నెల 21 నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, అమరావతి వారు ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి. సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఈ నెల 21, 22 తేదీల్లో, ఈనెల 23న ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు తెలుగు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలకు సంబంధించిన ఫలితాలపైన ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు అందరు వారు పనిచేస్తున్న మండలంలోని కేటాయించిన కేంద్రాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.

23 నుంచి రుణమేళా



బ్యాంకు మేనేజర్లతో సమీక్షిస్తున్న కమిషనర్ వెంకటకృష్ణ

ఒంగోలు: సబ్సిడీ రుణాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న యువతకు ఈ నెల 23 నుంచి 29 వరకు బ్యాంకర్లతో రుణమేళా నిర్వహించనున్నట్లు కమిషనర్ సంకురాత్రి వెంకటకృష్ణ తెలిపారు. రుణమేళాపై స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సమీక్షించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. 23న మైనార్టీలకు, 24న బీసీలకు, 28న కాపులకు, 29న ఎస్సీలకు మేళా జరుగుతుందన్నారు. ఎస్సీలు 464 మంది, బీసీలు 401 మంది, మైనార్టీలు 103 మంది, క్రిస్టియన్ మైనార్టీలు ఏడుగురు, కాపులు 400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రుణమేళ ముగిసిన 72 గంటల్లోగా అర్హత పొందిన వారికి తెలియజేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

జలం..జటిలం..

- ఇక వారానికోమారు నీరు
- మున్సిపల్ అధికారుల నిర్ణయం
- సాగర్ నీరు వస్తేనే నీటి ఇక్కట్లు తొలగేది

ఒంగోలు:

నగరంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నగరంలోని రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో ఇప్పటి వరకు ఐదు రోజులకోమారు నీరు విడుదల చేస్తున్న అధికారులు ఇకపై వారానికి ఒకసారి మాత్రమే నీటి పంపిణీ చేయాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. అంతే గాక ఇప్పటి వరకు గంటన్నర పంపిణీ చేసే నీటిని ఇకపై గంటకు కుదించారు.

ప్రాజెక్టును పరిశీలించిన అధికారులు

నగరపాలక సంస్థ అధికారులు శనివారం నీటినిల్వలను గుర్తించేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు చేరుకున్నారు. అయితే ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకునేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో జిల్లాకు సరిహద్దు అయిన బుగ్గవాగు ప్రాంతాన్ని పరిశీలించారు.

ఉద్యోగులకు డీఈఓ హెచ్చరిక

సాక్షి ఎఫెక్ట్..

ఒంగోలు: విద్యాశాఖలోని నెలకొన్న అవినీతి ప్రక్షాళనకు డీఈఓ విజయభాస్కర్ చర్యలు చేపట్టారు. శనివారం సాక్షి జిల్లా సంచికలో క్యాష్ కొట్టు...ప్రమోషన్ పట్టు అనే శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించి కార్యాలయ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఉద్యోగులు అందరితో ఆయన శనివారం తన చాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులపై ఆగ్రహించినట్టు సమాచారం. కార్యాలయంలోకి ఇష్టారీతిన ఎవరు పడితే వారు రాకుండా కట్టడిచేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ కార్యాలయానికి దక్షిణం వైపు ఉన్న గేటును కార్యాలయం పనివేళల్లో మూసివేయాలని ఆదేశించారు. అదే విధంగా ఒక అటెండరును డీఈఓ చాంబర్ వద్ద ఉంచి ఎవరైనా డీఈవో కార్యాలయం వైపు వస్తుంటే వారు ఏ పనిమీద వచ్చారు. ఎవరిని కలవాలనుకుంటున్నారనే వివరాలను తెలుసుకున్న తరువాతే అనుమతించే విధంగా దృష్టి సారిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. మరో వైపు అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులు ఎవరనే విషయం తన దృష్టికి వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదిలా ఉంటే పదోన్నతులకు సంబంధించి ఫైలు వచ్చిన వెంటనే ముందుగా దాని వివరాలు తనకు తెలియజేసి ఆ ఫైలును తక్షణమే పరిష్కరించేందుకు దృష్టిసారించాలన్నారు. అదే విధంగా ఎయిడెడ్‌లో పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఏ పాఠశాలలో ఏయే పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిందనే వివరాలను కూడా మీడియాకు విడుదల చేసేందుకు అవసరమైన పూర్తిసమాచారాన్ని వెల్లడించడం ద్వారా పారదర్శకత పాటించాలని భావిస్తున్నట్లు డీఈఓ ఉద్యోగులతో చర్చించారు. అయితే ఈ నిర్ణయాలు సోమవారం నుంచి అయినా అమలు అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారానికి 'వడలి' ఎంపిక


వడలి రాధాకృష్ణ

చీరాల : కథా సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న చీరాలకు చెందిన రచయిత వడలి రాధాకృష్ణ గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు గిడుగు రామ్మూర్తి ట్రస్ట్ చైర్మన్ కాంతికృష్ణ, అధ్యక్షుడు బిక్కి కృష్ణ తెలిపారు. కథా రచయితగా వడలి రాధాకృష్ణ జీవనది, గూటిపడవ, అంతర్నేత్రం, చీకటి పున్నమి, మనసు మూలల్లోకి, దోసిలి సందిట వంటివి రచించారు. ఈ నెల 29న మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సాహిత్య సభలో నగదు బహుమతితో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందించనున్నారు. జిల్లా వాసికి ఈ అరుదైన పురస్కారానికి ఎంపిక కావడంపై సాహితీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

గ్రహణ మొర్రి ఆపరేషన్‌కు 19 మంది చిన్నారులు


చిన్నారులను పరీక్షిస్తున్న మీనాక్షి అమ్మాళ్ ఆస్పత్రి వైద్యులు

ఒంగోలు : జిల్లాలోని గ్రహణ మొర్రి, గ్రహణ శూల ఉన్న 19 మంది పిల్లలకు ఆపరేషన్ తప్పనిసరి అని చెన్నై మీనాక్షి అమ్మాళ్ వైద్య బృందం గుర్తించింది. శనివారం స్థానిక సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గ్రహణ మొర్రి, గ్రహణ శూల ఉన్న బాలబాలికలకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. సహిత విద్య ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా 24 మంది చిన్నారులను ఈ క్యాంపునకు తీసుకువచ్చారు. అయితే వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం 19 మందికి ఆపరేషన్లు చేయక తప్పదని నిర్ధారించారు. ఈ సందర్భంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి. సుధాకర్ మాట్లాడుతూ గ్రహణ శూల, గ్రహణ మొర్రి వ్యాధి కలిగిన చిన్నారులకు ఉచిత ఆపరేషన్ నిర్వహించేందుకు చెన్నైలోని మీనాక్షి అమ్మాళ్ యాజమాన్యం కృషిచేస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చెన్నై మీనాక్షి అమ్మాల్ వైద్యశాల వైద్యులు డాక్టర్ సెంటిల్, సురేష్ , జిల్లాకు చెందిన ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ అధికారులు ఎం.శామ్యూల్, ఆర్.జగన్నాథరావు, సీఎంఓ కొండారెడ్డి, ఇతర సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్‌టీలు మాలిక్, పి.వెంకటేశ్వర్లు, సంజీవరావు, రాము, సహీదాబేగం, నరశింహారావు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

కేజీబీవీల్లో..
ఉన్నత విద్య ఇక లేనట్లేనా..?

కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి పూర్తయ్యాక చాలా మంది బాలికలు చదువును ఆపేస్తున్నారు. ఫలితంగా బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు పేద వర్గాల బాలికల్లో ఉన్నత విద్య కొనసాగింపునకు డివిజన్‌కు రెండు లేదా నియోజకవర్గానికి ఒక కేజీబీవీ పాఠశాలల స్థాయిని పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు మంత్రులు చెప్పారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా దాని ఊసే లేదు.

– కనిగిరి


కేజీబీవీ పాఠశాల కనిగిరి

- కస్తూర్బాల్లో ప్రారంభానికి నోచుకోని ఉన్నత విద్య
- ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద బాలికలు
- పెరుగుతున్న బాల్య వివాహాలు

జిల్లాలోని 37 కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) పాఠశాలల్లో సుమారు 5,200 మంది విద్యార్థులు చదువుతున్నట్లు నివేదికలున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పీసీపల్లి, పామూరు, వెలిగండ్ల, సీఎస్‌పురం, పీసీపల్లిలో మండలాల్లో కేజీబీవీ పాఠశాలలున్నాయి. సుమారు 950 విద్యార్థులు చదువుతున్నారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలోని ప్రతి డివిజన్‌లో రెండు కేజీబీవీ పాఠశాలల్లో కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకున్నారు. కందుకూరు డివిజన్‌లో కనిగిరి, కందుకూరు కేజీబీవీల్లో ఏర్పాటుకు నివేదికలు ఇచ్చారు. ఇందుకు గాను ప్రత్యేక భవనాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్స్ సమీక్ష సమావేశాల్లో ఉన్నతాకారులు వెల్లడించారు. కారణాలు ఏమైనా ఉన్నత విద్య కళాశాలలు ముందడగు వేయలేదు. రాష్ట్రంలో ఎక్కడా కళాశాలలు ప్రారంభం కాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

ఇంటర్ విద్యకు పేదవర్గాల బాలికలు దూరం

ఆర్థిక స్తోమత లేని వారు, అనాథలు, బడిబయట బాలికలకు విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండల కేంద్రాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. అయితే కేజీబీవీల్లో ఉన్నత విద్యలేక పోవడంతో అనేక మంది విద్యార్థులు పదో తరగతికే పరిమితమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కో–ఎడ్యుకేషన్ కళాశాలల్లో చేర్పించడానికి ఇష్టపడటం లేదు. ఈక్రమంలో నిరక్ష్యరాస్యులైన కొందరు తల్లిదండ్రులు 15, 16 ఏళ్లకే వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పది తర్వాత పెళ్లి కాదు 11 అనే నినాదంతో ప్రచారం చేపట్టారు.

ఈ మేరకు జిల్లా స్థాయి అధికారులతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేయించారు. ఈమేరకు చదువు మాన్పించకుండా.. ఇంటర్ చదివిస్తాం అంటూ తల్లిదండ్రులతో ప్రమాణాలు కూడా చేయించారు. కానీ వాటి ఆచరణలో మాత్రం తీవ్ర వైఫల్యం చెందారు.

కేజీబీవీల్లో ఉన్నత విద్యను ప్రారంభించాలి



ప్రభుత్వం కేజీబీవీల్లో ఉన్నత విద్యను ప్రారంభించాలి. ఇంటర్ విద్య లేక పోవడంతో పేద వర్గాల బాలికలు పదితోనే విద్య మానేస్తున్నారు. చాల మంది నిరుపేద కుటుంబాలు ఉన్నత విద్యకు దూరమై ఇబ్బందులు పడుతున్నారు.

– టి. సుజాత (వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు)

ప్రభుత్వం, మంత్రులు మాటలు నిలబెట్టుకోవాలి



కేజీబీవీల్లో కళాశాల విద్య ఏర్పాటు చేస్తామని మంత్రులు చేసిన ప్రకటనలు అమలు చేయాలి. హడావుడి చేసిన పాలకులు నిధులు కేటాయించి.. కళాశాల విద్యాను ప్రారంభించాలి. కేజీబీవీల్లో కళాశాల విద్య లేకపోవడంతో పేదవర్గాలు ఉన్నత విద్యకు దూరమై బాల్య వివాహాలు పెరుగుతున్నాయి.

–ఎస్కే గులాం హుస్సేన్ (ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి)

ఎక్కడా ఏర్పాటు చేయలేదు

కేజీబీవీల్లో కళాశాలల ఏర్పాటు జిల్లాలో ఎక్కడా జరగలేదు. కళాశాలల ఏర్పాటు గతంలో ప్రతిపాదనలు అడిగారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.

– సుధాకర్ (పీఓ)

దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన

- దళితులపై దాడులను కేంద్రం ప్రోత్సహిస్తోంది
- త్రిపుర ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరైన చర్య కాదు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



మాట్లాడుతున్న కేవీపీఎస్ నాయకుడు మాల్యాద్రి

ఒంగోలు టౌన్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంద్ర మాల్యాద్రి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దళితులపై ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకు కాకుండా ప్రోత్సహించేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐదు రోజుల కిందట జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో దేశంలో హింస పెరిగిపోయిందని వ్యాఖ్యానించడంతో చివరకు ఆయన ప్రసంగాలు ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గోసంరక్షణ పేరుతో దళితులు తినే ఆహారంపై కూడా కేంద్రం ఆంక్షలు విధించిందన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకువేసి గో సంరక్షణ పేరుతో ఆ జిల్లాలోని దళితుల ఆహారంపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగ్‌పర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితుల కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించడం దారుణమని పేర్కొన్నారు. సాంఘిక బహిష్కరణకు గురైన సమయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2.44కోట్లు కేటాయించడాన్ని తప్పుపట్టారు.

నాశనానికి నాలుగొందల మంది.. పునరుద్ధరణకు నలుగురా?

పర్చూరు మండలంలోని దేవరపల్లి దళితుల భూములను నీరు–చెట్టు పేరుతో గుంటలు తవ్వి నాశనం చేసేందుకు నాలుగొందల మంది పోలీసులను వినియోగించిన జిల్లా యంత్రాంగం, ఆ భూములను పునరుద్ధరించేందుకు కేవలం నలుగురు పోలీసులను నియమించడంపై కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ ప్రశ్నించారు. సాగుకు పనికి రాకుండా చేసిన భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామంలో కమ్యూనిటీ హాలును కట్టకుండా అడ్డుపడుతున్న అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు యూనిట్లు వెంటనే పంపిణీ చేయాలన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాఘవులు, నాయకులు టీ రామారావు, వీ మోజెస్, జవ్వాజి రాజు తదితరులు పాల్గొన్నారు.

సైలెంట్‌గా వచ్చారు.. సొత్తు ఎత్తుకెళ్లారు!

- ఉలవపాడులో చోరీ
- రూ. 3.25 లక్షల నగదు రూ.11 సవర్ల బంగారం అపహరణ

ఉలవపాడు: వైద్య ఉద్యోగి ఇంటిని దొంగలు కొల్లగొట్టారు. అర్ధరాత్రి చాకచక్యంగా తలుపు తీసుకుని లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు, బంగారం చోరీ చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కరేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో హెచ్‌ఈఓ గా పనిచేస్తున్న డి.ప్రసాదరావు ఎప్పటిలానే విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చాడు. తన వద్ద ఉన్న 3 లక్షల 25 వేల రూపాయల నగదును ఓ బ్యాగ్‌లో ఉంచాడు. దీనితో పాటు 11 సవర్ల బంగారం (2 చైన్లు, 3 ఉంగరాలను) కూడా బీరువాలో పెట్టాడు. అయితే తాళం దానికే ఉంచాడు. మరో బ్యాగులో బ్యాంకు పుస్తకాలు కొంత నగదు ఉంచాడు. కాగా తెల్లవారు జామున 4.30 గంటలకు లేచి చూసేసరికి తన మంచంపై బీరువాలోని కొన్ని వస్తువులు పడి ఉండటంతో కంగారు పడి లేచి పరిశీలించాడు. బీరువాలో పెట్టిన నగదు, బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించారు. బ్యాగ్ బయట పడవేసి ఉంది. జేబులో ఉన్న రూ. 600 కూడా తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. సీఐ నరసింహారావు, ఎస్సై రమణయ్యలు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించింది. పోలీసు జాగిలం చోరీ జరిగిన ఇంటి నుంచి రైల్వే ట్రాక్ మీదుగా కొంతదూరం వెళ్లి స్టేషన్ ఉత్తరం వైపు నుంచి దర్గా సెంటర్ వైపునకు వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వైవీ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎస్సైకు వివరాలు తెలియచేస్తున్న బాధితుడు ప్రసాదరావు


ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం


దొంగలను కనిపెట్టే పనిలో డాగ్ స్క్వాడ్

రైలు ఢీ.. మహిళా కూలీ దుర్మరణం

చీరాల అర్బన్: కూటి కోసం బయలు దేరిన మహిళా కూలీని రైలు కబళించింది. ఈ సంఘటన శనివారం చీరాల రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. కారంచేడు మండలం కొడవలివారిపాలెంకు చెందిన సత్యవతి (45) వ్యవసాయ పనుల నిమిత్తం తెనాలి వెళ్లేందుకు తోటివారితో చీరాల వచ్చింది. స్థానిక వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలోకి రాగానే విజయవాడ వైపు వెళ్లే బొకోరా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటి వరకు తమతో కలిసి ఉండి ఒక్కసారిగా మరణించడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై జి.రామిరెడ్డి తెలిపారు.


రైలు ప్రమాదంలో మృతి చెందిన సత్యవతి

మద్దిపూడిలో దొంగ నోటు

- పొదుపు మహిళల చేతుల్లోకి వచ్చిన వైనం
- రూ.500 నకిలీ నోటును గుర్తించిన ఏపీజీబీ క్యాషియర్
- వలస కూలీల ద్వారా మారి ఉంటుందని అనుమానం

మద్దిపూడి : స్థానిక ఏపీజీబీ శాఖలో దొంగనోటు కలకలం సృష్టించింది. తమ పొదుపు రుణాలు తిరిగి చెల్లించేందుకు కొందరు డ్వాక్రా మహిళలు శనివారం బ్యాంకుకు వెళ్లారు. తమ వద్ద ఉన్న రూ.13000ను క్యాష్ కౌంటర్‌లో ఇచ్చారు. లెక్కించిన క్యాషియర్.. వాటిలో ఒకటి దళసరిగా ఉండటంతో పాటు సైజు తక్కువగా ఉండటంతో అనుమానించాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు ప్రదేశంలో ఆర్‌ఈఎస్‌యూఆర్‌వీఈ అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. దీంతో దొంగనోటు అని అనుమానించి సిబ్బందికి, మేనేజర్ సుబ్బారావుకు సమాచారం అందజేశారు. వారు పరిశీలించి దొంగనోటు అని నిర్ధారించారు. కాగా రెండు సంవత్సరాలు క్రితం మండలంలో దొంగనోట్లు హల్‌చల్ చేశాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందినవారు హైదరాబాద్, వరంగల్, జెడ్చర్ల, మేడ్‌పల్లి, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు కూలి పనులకు వెళుతుంటారు. వారి ద్వారా డబ్బు ఇక్కడకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నారు.


ఏపీజీబీలో వెలుగు చూసిన నకిలీ రూ.500 కరెన్సీ నోటు

బెంబేలెత్తుతున్న దుకాణదారులు

బేల్దారీ మేస్త్రీలు, కూలీలు నైజాం నుంచి తిరిగి ఇళ్లకు వచ్చి గ్రామంలోని దుకాణాలల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వారంతా రూ. 500, రూ. 2000 నోట్లు ఇస్తున్నారు. దీంతో నకిలీ నోటు ఏదో ఒరిజినల్ కరెన్సీ ఏదో తెలియక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

మెదడువాపుతో బాలుడు మృతి

కురిచేడు : మండలంలోని పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన గుంజా మహేష్(4) మెదడు వాపు వ్యాధితో శనివారం మృతిచెందాడు. మృతుని తండ్రి జ్యోతిరావు పోషణ నిమిత్తం కుటుంబంతో సహా గుంటూరులో నివసిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన ఓ వివాహ శుభకార్యానికి పడమర వీరాయపాలేనికి కుటుంబ సమేతంగా వచ్చాడు. కాగా ఇక్కడ బాలునికి జ్వరం ప్రారంభమైంది. గుంటూరు వెళ్లిన తరువాత అక్కడ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. చికిత్సపొందుతూ శనివారం మృత్యువాతపడ్డాడు. మహేష్‌కు మెదడు వాపు వ్యాధి సోకిందని వైద్యులు తెలిపినట్లు మృతుని తండ్రి చెప్పాడు.


మహేష్ మృతదేహం

> ‘‘మీరొక సంఘంగా ఏర్పడాలి. సంఘ సభ్యుల్లో మీ శక్తి కొలదీ ఉత్సాహాన్ని నూరిపొయ్యండి. ఈ జీవితం క్షణికం. దానిని ఒక మహదాదర్శం కోసం త్యాగం చేయండి’’

దేశ పునర్నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడానికి స్వామి వివేకానంద చెప్పిన సూక్తులివి. దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు. ఆ మనుషులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టేనని నమ్మారు గిద్దలూరు యువకులు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణాలు నిలబెడుతున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.



రక్తదానం చేస్తున్న యువాకేర్ సేవా సంస్థ సభ్యులు

సేవే శ్వాసగా..

- బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న యువ కేర్ స్వచ్ఛంద సంస్థ
- తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై, బెంగళూరులోనూ సేవలు
- ఐదుగురితో మొదలైన సంస్థలో 500 మంది సభ్యులు
- ఆదర్శంగా నిలుస్తున్న గిద్దలూరు యువకులు

గిద్దలూరు :

వారంతా తల్లిదండ్రులపై ఆధారపడి చదువుకుంటున్న, చిరుద్యోగాలు చేస్తున్న యువకులు. సొసైటీని స్థాపించి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునే కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు సేవ చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. బాధితులకు రక్తదానం చేయడం ప్రారంభించారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన సేవా సంస్థలో నేడు 500 మంది సభ్యులుగా చేరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సేవలు

యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల్లోనే కాకుండా తెలంగాణాలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రక్తదాతల వివరాలు సేకరించి బాధితులకు రక్తదానం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు వైద్యం కోసం వెళ్లే వారికి సైతం అక్కడి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులతో రక్తదానం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితులకు రక్తదానం చేసి ఆదుకున్నారు. రక్తదానంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహకారం అందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు చేయడం, యువతకు సమాజ సేవపై అవగాహన కల్పించి వారిలో సేవా దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్ మాద్యమాల ద్వారా యువత సేవా కార్యక్రమాల వైపు మళ్లేలా స్ఫూర్తిదాయకమైన విషయాలు పోస్ట్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అందుకున్న అవార్డులు



తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఆరీఫ్ఉద్దీన్

యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించిన ఏడాదిన్నరలోనే.. యువకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చిన పలు సంస్థలు రాష్ట్ర, జాతీయ అవార్డులు ప్రకటించాయి. న్యూఢిల్లీకి చెందిన మహాత్మా జ్యోతీబాపూలే ఫెలోషిప్ అవార్డు, వే ఫౌండేషన్ తిరుపతి ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్టు వారు ఉత్తమ యువత అవార్డులు ప్రదానం చేశారు.

డబ్బు లేకున్నా సేవ చేయొచ్చు

ఎక్కువ మంది తాము డబ్బులు సంపాదించాక, సమయం కేటాయించుకుని సేవా కార్యక్రమాలు చేస్తామని చెబుతుంటారు. తమ సంస్థ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండానే.. ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాతల సహకారంతో విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తున్నాం. తాము అడిగిన వెంటనే రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

షేక్ మహ్మద్ ఆరీఫ్ఉద్దీన్, యువకేర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, గిద్దలూరు





సాయం చిన్నదైనా పేదలు సంతోషిస్తున్నారు

చిరుద్యోగం చేస్తూనే వచ్చే అరకొర వేతనంలో కొంత మొత్తంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. యువకులకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే దృక్పథాన్ని అలవరుస్తున్నాం. తాము చేసేది చిన్న సహాయమే అయినప్పటికీ పేదలు చాలా సంతోషిస్తున్నారు.

మానం గంగాధరరెడ్డి, గిద్దలూరు

వ్యాపారం చేసుకుంటూ రక్తదానం చేయిస్తున్నా

రక్తం కావాలని ఫోన్ రాగానే తన పనులు వదిలి దాతలకు ఫోన్ చేసి పిలిపిస్తాం. దాతల దగ్గరే ఉండి రక్తదానం చేయిస్తా. అలా చేయడం వల్ల దాతకు కూడా మనోధైర్యం కలుగుతుంది. బాధితులు కూడా సంతోషపడతారు. రక్తం తీసుకున్న వారి కళ్లలో ఆనందం చూస్తే జీవితాంతం సేవా కార్యక్రమాల్లో ఉండాలనిపిస్తుంది.

– నాయబ్‌రసూల్, యువ కేర్ సభ్యుడు, గిద్దలూరు





హైదరాబాద్‌లో ఉంటున్నా.. సేవలో పాలుపంచుకుంటా

హైదరాబాదులోని టెక్ మహీంద్రా కంపెనీలో చిరుద్యోగం చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా. మొక్కలు నాటించడం, రక్తదానం చేయించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సేవ వైపు మరలి పేదల అభ్యున్నతికి సహకారం అందించేందుకు ప్రచారం చేస్తూ యువకులను ముందుకు నడిపిస్తున్నాం.

– బళ్లాని కౌశిక్, ప్రైవేట్ ఉద్యోగి

కత్తి పట్టే చేయి మారణ హోమాన్ని
కుంచె పట్టే చేయి రమ్య వర్ణాలతో
విందు చేస్తుంది. బాలలను మేధా
కళాకారులుగా, జగతికి మార్గదర్శక
తీర్చిదిద్దగలిగిన శక్తి తల్లిదండ్రులకు,
గురువులకు ఉంటుంది. అందుకే పె
‘మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవోభవ’ అంటూ నమస్
అటువంటి ఉత్తములైన తల్లిదండ్రు
మార్గదర్శకులుగా లభించబట్టే చిత్ర
చాటిచెబుతూ అరుదైన రికార్డులు
కళాకారుడిగా తన ప్రస్థానానికి బా
ఒంగోలుకు చెందిన బాల చిత్రకార
శింగంశెట్టి విఘ్నేష్ అంజన్. విఘ్నే
నేటి సండే స్పెషల్..



...సృష్టిస్తే..
...కనులకు
...వులుగా,
...కులుగా
...ద్దలు
...ప్పలర్పిస్తారు.
...లు, గురువులు
...త్రకళలో తన నైపుణ్యాన్ని
...సాధిస్తూ మేటి
...టలు వేసుకుంటున్నాడు
...డు, 'బాల చిత్రకళారత్న'
...ష్ ప్రతిభాపాటవాలపై

- ఒంగోలు కల్చరల్


మహాత్మా గాంధీ పెయింటింగ్ వేస్తూ..

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

శింగంశెట్టి విఘ్నేష్ అంజన్ ప్రస్తుతం ఒంగోలులోని అపెక్స్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులైన జై ఆంధ్ర, జగదీశ్వరి, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో చిత్రాలు గీయడం ప్రారంభించాడు. విఘ్నేష్ అంజన్‌కు చిత్రకళపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు సృష్టి ఆర్ట్ అకాడమీలో చేర్పించారు. గత నాలుగేళ్లుగా శిక్షణ పొందుతున్న విఘ్నేష్ చిత్రకళా గురువులైన తిమ్మిరి నరసింహారావు, తిమ్మిరి రవీంద్రల ప్రోత్సాహంతో అరుదైన రికార్డుల వేటకు శ్రీకారం చుట్టాడు.

భేళా.. విఘ్నేశా..

- చిత్రకళలో అరుదైన రికార్డులు సృష్టిస్తున్న విఘ్నేష్ అంజన్
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
- ముఖ్యమంత్రి నుంచి రూ.50 వేల నగదు పురస్కారం
- అంజన్‌పై ప్రముఖుల ప్రశంసల జల్లు


...డు కె.విశ్వనాథ్‌తో..

సాయిబాబా పెయింటింగ్‌తో శ్రీకారం

✎ 2015 జనవరి 21న స్థానిక సంతపేట సాయి మందిరంలో గంధం, కుంకుమ, సాంబ్రాణి, బియ్యపు పిండితో 5.30 గంటల్లో షిర్డీ సాయిబాబా చిత్రాన్ని విఘ్నేష్ తీర్చిదిద్ది అందరి అభినందనలు అందుకున్నాడు.

✎ అమీర్ ఆర్ట్స్ అకాడమీ నెల్లూరులో నిర్వహించిన జాతీయస్థాయి చిత్రకళా పోటీల్లో 73 దేశాలకు చెందిన వారితో పోటీపడిన విఘ్నేష్ టాప్-10లో ఒకడిగా నిలవడంతోపాటు 10కి 9.9 పాయింట్లు సాధించి బహుమతి సాధించాడు. 'బాల చిత్రకళారత్న' పురస్కారాన్ని అందుకున్నాడు.

✎ 2016లో చిత్రకారుడు బాపు జయంతి సందర్భంగా విఘ్నేష్ 6/9 అడుగుల కాన్వాస్‌పై 3 లక్షల 11 వేల చుక్కలతో బాపు చిత్రాన్ని రూపొందించి తన ప్రతిభను చాటి చెప్పాడు.

✎ గూగుల్ నిర్వహించిన స్పేస్ కాంపిటీషన్‌లోనూ విఘ్నేష్ పాల్గొన్నాడు.


బాపు పెయింటింగ్‌తో


...జమునతో..

పురస్కారాలు.. ప్రశంసలు

చిత్రకళలో విఘ్నేష్ అంజన్ ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఘ్నేష్ అంజన్‌ను అభినందించడంతోపాటు 50 వేల రూపాయలను ప్రోత్సాహంగా అందజేసి సత్కరించారు. అంతేకాకుండా మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విఘ్నేష్ స్థానం సంపాదించాడు. హైదరాబాద్‌లో రసమయి సంస్థ ఉగాది పురస్కారాన్ని ప్రముఖ సినీనటి జమున చేతులమీదుగా అందుకున్నాడు. ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ విఘ్నేష్‌ను అభినందించారు. ఒంగోలులో నిర్వహించిన ఎన్‌టీఆర్ కళాపరిషత్ పోటీల ముగింపు సభలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేతులమీదుగా రూ.10 వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన విజయకుమార్, సుజాతా శర్మ, లోక్‌సత్తా అధినేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ, పూర్వ జిల్లా జడ్జి విజయకుమార్ తదితర ప్రముఖులు విఘ్నేష్‌ను ప్రశంసించారు.

ఆకట్టుకునే చిత్రాలు

విఘ్నేష్‌కు చిత్రకళపై ఉన్న మక్కువకు, పట్టుదలకు అతడి చిత్రాలే నిదర్శనం. వర్తమాన సామాజిక అంశాలతోపాటు పలు దేవతామూర్తుల చిత్రాలు విఘ్నేష్ కుంచె నుంచి జాలువారాయి. మోనాలిసా, మహాత్మాగాంధీ, చార్లీ చాప్లిన్, ఎంఎఫ్ హుస్సేన్, జవహర్‌లాల్ నెహ్రూ, గౌతమ బుద్ధుడు లాంటి వారి చిత్రాలతోపాటు సేవ్ చైల్డ్, సేవ్ వాటర్, పర్యావరణం, రోడ్డు భద్రత తదితర సామాజిక చైతన్య అంశాలతో కూడిన చిత్రాలను కూడా విఘ్నేష్ వేశాడు. పెన్సిల్ డ్రాయింగ్, వాటర్స్ కలర్స్, ఆయిల్ కలర్స్, ఆక్రిలిక్ కలర్స్‌తో విఘ్నేష్ పెయింటింగ్ వేస్తున్నాడు.


విఘ్నేష్‌ని అభినందిస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి


పూర్వ జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ నుంచి ప్రశంస


విఘ్నేష్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


చార్లీచాప్లిన్ చిత్రాన్ని గీస్తూ..


నోటితో చిత్రాన్ని వేస్తూ..




విఘ్నేష్ కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్‌లు



DRIVING SCHOOL

■మహిళ స్కూటీ డ్రైవింగ్ స్కూల్- ఒంగోలు. ట్రాఫిక్‌లో పూర్తి కాన్ఫిడెన్స్‌తో నడిపే వరకు శిక్షణ ఇవ్వబడును. స్వంతగా డ్రైవ్ చేసుకొనుటకు స్కూటీలు అద్దెకివ్వబడును ✆ 86865 07888 [O-595276]



దూరవిద్య ద్వారా 10th /ఇంటర్/డిగ్రీ

■డైరెక్ట్ 10th/ఇంటర్/వన్‌సిట్టింగ్ నాగార్జునయూని॥ ద్వారా B.A, B.Com, B.Sc., M.A.(All), M.Sc (All), B.LiSc, M.LiSc, ఎగ్జామ్స్ Dec-2017 లాస్ట్ డేట్ 31-8-17. ప్రకాశం అకాడమీ. Opp: మున్సిపల్ ఆఫీసు, ఒంగోలు. ✆ 70936 21555. [O-595444]



FREE BANK COACHING

■Uma's Talent Sprint - Ongole వారి వినాయక చవితి మెగా ఆఫర్. ఫ్రీ కోచింగ్ & ఫ్రీ ఆన్‌లైన్ టెస్ట్స్ ఫర్ బ్యాంక్స్ లాస్ట్‌డేట్ 25-8-17 ✆ 96521 71317, 91821 73177 [O-595274]

ఉచిత శిక్షణ

■AP.Govtద్వారాట్యాలీ,DTP,టైలరింగ్ (స్త్రీలకు) నేర్పించి జాబ్‌కల్పించబడును. టైలరింగ్ నేర్పించబడును. నేర్చుకున్న వారికి కుట్టుమిషన్ ఫ్రీగా ఇవ్వబడును. ఫ్రీ హాస్టల్ + ఫ్రీ భోజనం కలదు. K.K. కంప్యూటర్స్, ఒంగోలు ✆ 99081 54462 [O-595280]

TUTION POINT

■Tutions & Home Tutions For 6th to 10th and Inter Maths, Physics, Chemistry. Dharani Tution Centre. R.P Road. Opp. Vedhasri School. OGL. ✆ 97034 13777 [O-603180]

గమనిక

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు చదివి, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతిస్పందించాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

■Home Tutions available JEE - Main / Neet by Experienced Faculty For Inter Ist & IInd yr - Phy, Maths, Chem,✆ 81858 52681, 81796 82039 [O-595267]

DISTANCE EDUCATION

■డైరెక్ట్ డిగ్రీ అర్హత:10th క్లాస్ B.A., B.Com., BBM., కోర్సులు, రాయలసీమ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, C/o శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, ఒంగోలు. ✆ 72878 75949 [OA-177]



PACKERS & MOVERS

■Sai Packers & Movers, The Shifting Experts... House hold Articles Pack & Move all over India. 60ft Road, S.N.Puram OGL. ✆ 91605 77788, 91603 77788 [O-595442]

■Balaji Packers & Movers House hold Articles Pack & Move all over India. Near Bhashyam School, M.M.Road, Ongole ✆ 95536 66786, 90526 66786 [O-603177]



PLOT FOR SALE

■చిలకలూరిపేటకు 8 Km, మార్టూరుకు 3 Km, NH-16 (Old NH-5) దగ్గరగా DTCP వారి అప్రూవుడ్ ప్లాట్లు తక్కువ ధరకు అమ్మబడును. లోను/వాయిదాల సౌకర్యం కలదు. Ph: 99499 11691 [G-597394]

■గుంటూరుసిటీ,గోరంట్లలోని,అంజలి, కల్పతరువు, లాం,చలపతిఇంజ్యనీర్‌స్కూల్,సాస్పైటి,ఆగతవరప్పాడు,రెడ్డిపాలెం,వెనిగండ్ల,కొత్తబైపాస్,ప్రైవేట్‌వెంచర్స్ &జనచైతన్యప్లాట్లు/కొనుటకు సంప్ర॥ 97052 29529 [G-618132]

■చీరాల టౌన్, కొత్తపేట, RTC కాలనీ ప్రశాంతి అపార్ట్‌మెంట్‌లో ప్లాటు అమ్మబడును. 89785 11498, 87906 98128 [G-617255]

■గుంటూరు,కాకాని, నంబూరు, కొప్పురావూరు, గోరంట్ల,నల్లపాడు వెంగళాయపాలెం, తెనాలి, హైదరాబాద్ అన్ని వెంచర్లలోని ప్లాట్స్, పొలాలు, స్పాట్‌రిజిస్ట్రేషన్‌తోకొనబడును.A1రియల్ఎస్టేట్, Regd188/05. 88858 85544, 98487 33955 [G-597455]

BUILDING FOR SALE

■ఒంగోలు M.M. టౌంక మర్రిచెట్టు దగ్గర అక్షర టవర్స్ అపార్ట్‌మెంట్ ప్రక్కన, కార్ పార్కింగ్, 100% వాస్తు (G+1) ఇండిపెండెంట్ హౌసెస్ అమ్మబడును. రెడీటూ ఆక్యుపై. S.S.S. హోమ్స్ ఒంగోలు ✆ 97039 98899, 82470 36376 [O-595271]

పొలము అమ్మబడును

■ప్రకాశంజిల్లా, పెద్దారవీడుదగ్గర, 20 ఎకరాలు పొలం - కరెంటు, బోరు, ఫెన్సింగ్ మరియు క్లియర్ టైటిల్‌తో ఉన్నది అమ్మబడును. వివరాలకు సంప్ర॥ ✆ 97048 54047 [O-595422]

TO-LET

■ఒంగోలులో K.B.రెస్టారెంట్(ఈస్ట్)వెనుక సంతపేట, సాయిబాబా మందిరం దగ్గరగల శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో 4th ఫ్లోర్, రూమ్ నెం.401 ఫ్లాట్ (3బెడ్‌రూమ్స్) అద్దెకివ్వబడును.✆9949112401 [O-595273]

అద్దెకు కావలెను

■Looking For 8,000Sft Commercial Space Training Center at Chirala & Narasaraopet ✆ 94934 05931, 98662 76544, 040-40320320 [O-595281]

R/E WATNED

■WANTED 10 to 100 Acres of Lands Contact: Phone 07708215904 / 08667645151. [IA-6651]



BUSINESS OFFER

■శ్రీఅమూల్యమల్టీగ్రెయిన్‌పౌడర్-పౌష్టికాహారంతో మీఆరోగ్యాన్ని,తక్కువపెట్టుబడితోఅధికఆదాయాన్నిసంపాదించుకోవచ్చు. జిల్లాలోని నిరుద్యోగులు M/Fస్వయంగా పరిశీలించుకొని మీ ప్రాంతంలోనే స్వయం ఉపాధి పొందండి ✆ 93473 25700 [O-595278]

■కార్తికేయ ఏజెన్సీస్ ప్లాస్టిక్ వస్తువుల తయారయ్యే హ్యాండ్ మౌల్డింగ్ & హైడ్రాలిక్ మిషన్లు కలవు. ముడిసరుకు ఇస్తాం. తయారైనవి మేమే కొంటాం. రాజమహేంద్రవరం. Cell: 93942 36236. [R-721]

■గణేష్ నాగకుటీర పరిశ్రమ తక్కువ పెట్టుబడితో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయుమిషన్లు కలవు. ముడి సరుకు మేమేస్తాం,తయారు అయినవి మేమే కొంటాం. నల్లచెరువు, 7వలైను, గుంటూరు. ✆95056 88898 [G-597340]

■నెలకు అధిక ఆదాయం. ప్లాస్టిక్ పరిశ్రమ - ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయు మిషన్లు అమ్మకం. ముడిసరుకు ఇచ్చి తయారైన సరుకు కొంటాం. సంప్ర॥ రేవతి - 91399 44326 & 91399 39826. [R-168]

■తక్కువ పెట్టుబడితో ట్యూబ్ లైట్ చౌక్ తయారు చేస్తూ అధిక ఆదాయం పొందండి. రా మెటీరియల్ మేమే ఇస్తాము. తయారీ సరుకు మేమే కొంటాము. 8978517836, 040-40021822. [H-618886]

■Xక్లాస్ ఎక్సలెంట్ తెలుగు బిట్‌బ్యాంక్ స్కూళ్లలో తిరిగిఅమ్ముకొనుటకుఏరియాలవారీగాడిస్ట్రిబ్యూటర్లుకావలెను.Govt/Pvtఉద్యోగులుఎవరైనాఅర్హులే. కాపీ రైట్ కూడా అమ్మబడును. 98496 52183 [G-617303]

■Learn & Earn in Commodity, Stocks, Forex Trading with low brokerage charges. Free Online technical analysis training. Ph: 97038 88872. www.mydemat.com [V- 360]

■https://www.sundaykart.com/Franchise start Franchisee in your area with zero fee & minimum investment. Ph: 8885690333, 8885769333 [G-609583]

■Gold Netic- బంగారం బ్యాంకులో, ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి కొనబడును. మరియు మీపాత బంగారం కొనబడును. సంప్ర॥ ✆ 9642796420, 9642796421 [O-595421]

■బ్యాంకులు / సంస్థల నుండి తాకట్టు పెట్టిన మీ బంగారాన్ని మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును. సంప్రదించండి : ✆ 79933 17340 [B-6190]

కొవ్వొత్తుల తయారీ

■ శ్రీ మాధా క్యాండిల్స్ రోజుకు అధిక ఆదాయం సంపాదించుకోవచ్చు. ముడి సరుకు మేమే ఇస్తాం. బై బ్యాక్ మేమే కొంటాం. నో చార్జెస్ సంప్ర: 7550173997, 7550173998 [C-852033]

MARRIAGE SERVICES

■శ్రీదత్తసాయి మ్యారేజ్ లింక్స్ (హిందువులకు మాత్రమే) వధు, వరుల పూర్తి వివరములతో సంప్రదించవలెను.రిజిస్ట్రేషన్‌ఫీజు లేదు. సంప్ర॥ కె.చంద్రబాబు, నెల్లూరు. సెల్: 89773 40504. [N-6952]

■అన్ని కులాల వారికి మొదట, రెండవ సంబంధములు కుదుర్చబడును. రెండవ వివాహములు ప్రత్యేకంగా చూడబడును. సంప్ర॥ సాయిశ్రీ మ్యారేజ్‌బ్యూరో. 9000351022, 8333055051 [G-597328]

వధువు కావలెను

■శ్రీ సీతారామ మ్యారేజ్ బ్యూరోకు రజక వధువులు (హిందు) కావలెను. సంప్ర : ✆ 95812 77393, 91337 76789 [B-1000]

NUTRITION HEALTH FOOD

■సంపూర్ణ ఆరోగ్యానికి శ్రీరామకృష్ణ బ్యూలైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ వాడండి, గ్యాస్ట్రిక్‌ట్రబుల్, అధిక బరువు, షుగర్, BP, హార్ట్, కిడ్నీ, లివర్ మొ॥ సమస్యల నుండి విముక్తి పొందండి. ✆ 70754 01224 [O-603195]

PEST CONTROL

■చెదపురుగుల నివారణ 12సం॥ల గ్యారెంటీ అనుభవజ్ఞులచే ఆఫీసులకు, అన్ని బిల్డింగ్‌లకు సర్వీస్ ఇవ్వబడును. సదరన్ పెస్ట్ కంట్రోల్. 9848131213, 9182967422 [G-597354]

CELL PHONE SERVICES

■సొంతంగా షాపు పెట్టుకునే విధంగా సెల్‌ఫోన్ రిపేరు రెండు నెలల్లో తెలుగులో నేర్పబడును. 100%ప్రాక్టికల్. సచిన్ సెల్ టెక్నాలజీస్, బ్రాడీపేట, 3వలైను. గుంటూరు 9849807659 [G-597314]

ASTROLOGY

■జరిగింది, జరుగబోయేది, జరుగబోతుంది, ప్రేమ, కోర్టు, కుటుంబ ఏ సమస్యలు ఉన్న ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. సంప్ర : రాజు కోయ దొర, ట్రంకురోడ్డు, ఒంగోలు ✆ 97048 34306 [B-0049]

సొసైటి రిజిస్ట్రేషన్స్

■స్వచ్ఛంద సేవ సంస్థలు, ఎడ్యుకేషనల్ సొసైటి, ట్రస్టు ఫౌండేషన్స్, ఫరమ్స్, 12A, 80G, గ్రాంట్స్ అప్లికేషన్, జనరల్ స్టోర్స్ ఆడిట్స్, మినిట్స్ (minutes) సంప్ర॥✆ 9705355619 [O-595424]

TOURS & TRAVELS

■కావేరి పుష్కర యాత్రకు సెప్టెంబర్ 10 నుండి డైలీ సర్వీసులు 12 సీటరు, 18సీటరు, 24 సీటరు A/c పుష్ బ్యాక్ సీట్లు గల మిని బస్సులు సప్లయ్ చేయబడును. 94402 40815, 95505 76777 [G-609589]



■మా సంస్థ నందు పనిచేయుటకు ఫుల్‌టైమ్ వర్కర్స్, డ్రైవర్లు, స్టాల్ బాయ్స్, మార్కెటింగ్ స్టాఫ్ కావలెను. ఫ్రీరూమ్ + ఫ్రీభోజనం కలదు. ✆ 93473 25700, 81064 66677 [O-595279]

■ఒంగోలులోని ప్రముఖ దంత వైద్యశాలలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్ (F) P.R.O లు వెంటనే కావలెను. సంప్ర॥ ✆ 95339 69969 [O-595277]

■భైరవ యాడ్స్ నందు ఏజెంట్‌గా పనిచేస్తూ అధిక ఆదాయం పొందండి. మార్కాపురం ఆఫీసు నందు స్టాఫ్ కావలెను. ఏజెన్సీ కావల్సినవారు మరియు పూర్తిసమాచారం కొరకు సంప్ర ✆ 90303 06129 [O-595443]

కావలెను

బ్యాంకింగ్ తరహా సేవలు అందించే NOVOPAY SOLUTIONS PVT.LTD కంపెనీ ద్వారా RBL BANK కస్టమర్ సర్వీసు పాయింట్ ఇవ్వబడును. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాల్లో మరియు గ్రామాల్లో కస్టమర్ సర్వీసు పాయింట్ (CSP) నిర్వహించుటకు ఆసక్తికల అభ్యర్థులు కావలెను.
Ph.No: 9959805046, 7032849757

■మా సంస్థలో పనిచేయుటకు స్త్రీ/పు అభ్యర్థులు కావలెను విద్యార్హత 10th to డిగ్రీ వివరములకు సంప్రదించండి సెల్ ✆ 81869 03650, 94934 12680 [O-561881]

■హరిప్రియా: స్క్రీన్ ప్రింటింగ్ నేర్పబడును. మరియు నేర్చుకున్న వారికి జీతం యివ్వబడును. ఆసక్తి గల యువతి యువకులు. సంప్ర॥ ✆ 98494 21032, 94918 52432, ఒంగోలు. [O-595440]

■నిరుద్యోగ యువతి యువకులకు బ్యాంకింగ్ & ఫైనాన్స్ నందు ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి కల్పించబడును. Q:డిగ్రీ,A:21to28.సంప్ర॥రాజు కాంప్లెక్స్ నెం.16 దిబ్బలరోడ్, ఒంగోలు.✆ 79810 74969 [O-595439]

■ప్రముఖ E/M స్కూల్ నందు పనిచేయుటకు ప్రైమరీ టీచర్లు, హైస్కూల్ నందు PS, N.S, కంప్యూటర్ తెలుగు టీచర్లు, డ్రైవర్లు, ఆయాలు, వాచ్‌మెన్లు కావలెను. ✆ 77807 79680 [O-595270]

■సరికొత్త జీవితానికి సదావకాశం పార్ట్ / ఫుల్ టైమ్ వ్యాపారస్తులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులకు అద్భుత అవకాశం. సంప్ర॥. New Life ✆ 70754 01224, 83747 72500 [O-595441]

■కర్నూల్‌రోడ్ TWILLS షోరూమ్ నందు పనిచేయుటకు సేల్స్ బాయ్స్ & సేల్స్ గర్ల్స్ కావలెను. ఒంగోలు లోకల్ వారికి ప్రాధాన్యత సంప్ర॥ ✆ 90322 76432 [O-595131]

■ప్రముఖ Storeking సంస్థ నందు పనిచేయుటకు సేల్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. Q:డిగ్రీ-PG. సం॥ ✆ 90304 34382, 81218 30082, ఒంగోలు. [O-595265]

■ప్రముఖ VR న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు అనుభవంగల స్క్రిప్ట్‌రైటర్స్, కెమెరా మెన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్(తెలుగు టైపింగ్ తప్పనిసరి) కావలెను. ✆ 98850 94367 [O-595260]

■క్రిష్ రాయల్ గ్రాండ్ హోటల్ ఒంగోలు నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ వెజ్ & నాన్ వెజ్ వంట మాస్టర్స్ కావలెను. సంప్ర॥ ✆ 86396 10304, 91820 32963, 88971 75381 [O-595432]

■ప్రముఖ SJK సంస్థలో పనిచేయుటకు అర్జంట్‌గా కావలెను. సె॥గార్డ్స్, బి.టెక్/డిప్లమో I.T.I., 10th toPG అర్హత గల వారికి జాబ్స్ కలవు. ✆ 7287017349, ఒంగోలు. [O-595262]

■నిరుద్యోగులైన యువతీ, యువకులకు, మహిళలకు మీ ఇంటి వద్దనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే మిషనరీ కలదు. మీరు తయారుచేసిన సరుకు మేమే కొంటాం. అగ్రిమెంట్ కలదు. ✆ 78936 45868, విజయవాడ [B-609288]

■OMS కంపెనీలో పనిచేయుటకు 9th, 10th, ఇంటర్ చదివిన యువకులు కావలెను. ఆకర్షణీయమైన జీతం. ఫీజులు లేవు. ఉచిత వసతి. ✆ 70138 15169 [G-945]

■కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మార్కెటింగ్ చేయుటకు లేడీ సేల్స్ మేనేజర్స్ కావలెను. Age : 18-35 yrs, (P/F Time) మంచి జీతం, వాహన సదుపాయం కలదు. Espionage Technologies ✆ 0866-6624959, 92462 92679 [B-451]

■DLSP (R) కంపెనీకి అద్దంకి, పొదిలి, మార్కాపురం, దర్శి, వినుకొండ, కనిగిరి మండలాల్లో Job చేయుటకు 7,10,డిగ్రీ, ITI, 18-24 సం॥ యువకులు కావలెను. నోఫీజు, వసతి ✆ 9177109449. [T-863177]

■గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శుభవార్త. మా కంపెనీ నందు పనిచేయుటకు ఉత్సాహవంతులైన యువకులు కావలెను. అ: 10thఆపైన, వ:18 నుండి. సంప్ర॥ 95811 27014, 75697 12197 [G-611918]

■NMR రిసార్ట్స్ & డెవలపర్స్ నందు పనిచేయుటకు మార్కెటింగ్ స్టాఫ్ M/F కావలెను. అ:8thఆపైనా, మంచి జీతం సంప్ర✆8977334757, 9640015088 [G-597422]

■మా కంపెనీలో మేనేజర్లుగా పనిచేయుటకు స్త్రీ/పు॥ కావలెను. అ॥10th-డిగ్రీ, వ॥ 26సం॥ లోపు, ట్రైలో ఆకర్షణీయమైన జీతంతో పర్మినెంట్ జాబ్, వసతి కలదు. సంప్ర॥ 96521 00679, 88860 46076 [G-597420]

■ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు చదువుతో నిమిత్తం లేకుండా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ M/F కావలెను. ఆకర్షణీయమైన జీతం + కమీషన్ ఇవ్వబడును. సంప్ర॥94907 89174, 91932 95777 [G-597421]

■ట్రాక్టర్‌నడుపగలఅనుభవంకలిగినరైతుకుటుంబం నెల్లూరు జిల్లా, కావలి మండలం చిన్నలూరి గ్రామం దూబగుంటలో వ్యవసాయం చేయుటకు కావలెను. వసతి+మంచి జీతం. 9866639387 [G-617261]

■పనివారు కావలెను. హైదరాబాద్, బెంగుళూరులో ఉండి ఇంటిపని,వంటపని, వృద్ధులసేవ, పిల్లల పోషణ చేయుటకు స్త్రీలు, హౌస్‌కీపింగ్, (M/F) కావలెను.సంప్ర.9032688849/040-66207272 [H-693227]

■ నెలకి మంచి జీతంతో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్‌గా జిల్లాల వారీగా చేయగోరు వారు వివరములకు సంప్ర॥ ఫోన్:7396713998 [HA-693929]

■మంజునాథ బయోప్లాంటెక్స్ వారి, మల్బార్, వేప, ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కల ఆర్డర్స్ బుక్ చేయుటకు ఏజంట్ కావలెను. మలబార్, వేపపై అధిక ఆదాయం వస్తుంది. 99084 12669 [G-617256]

■ రామకృష్ణ ఓల్డేజ్ హోం, విజయవాడలో వృద్ధులు, మంచాన ఉన్నవారికి సేవ చేయుటకు సేవాభావం గల ఆడ/మగ వారు కావలెను. మంచి జీతం + భోజనం. ✆ 95420 47788, 96032 03355 [B-560]

■Wanted Teachers to 1st to 7th Classes Hindi, P.E.T & Kerala Teachners for E/M. Sri Ram School, Sri Nagar, 2nd Line, Ongole. ✆ 98491 07773, 282205. [O-595269]

■Wanted Telecallers, & Reg. Managers for a Reputated Skill Training Comp. Q: B.Tech / MBA / MCA Pref Exp. in Skill Trainings. Cont. ✆ 92900 30333 [O-595433]

■AP CIRCLES looking? for Marketing Executives to all Cities in Prakasam Dist Bike& SmartPhone must.8374501412. [online-4974]

WANTED DEALERS

■ప్రముఖ FMCG కంపెనీ కొరకు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు డీలర్స్ కావలెను. తక్కువ పెట్టుబడి తో అధికఆదాయం, మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వబడును. అనుభవంగలవారుసం॥9666608088,9949984769 [G-597430]

వివరాలకు సంప్రదించండి :
క్లాసిఫైడ్స్ :
ఒంగోలు
90102 02856
90102 02762

సమావేశం నిర్వహించి సంవత్సరం..!

- జిల్లాలో అడ్రస్‌లేని ఆహార సలహా సంఘ కమిటీలు
- ఏడాది నుంచి జరగని సమావేశాలు
- అస్తవ్యస్తంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ



మార్కాపురంలోని ఓ రేషన్‌షాపు

మార్కాపురం :

జిల్లాలో ఆహార సలహా సంఘ సమావేశాలు అటకెక్కాయి. అసలు ఆ కమిటీలే కనిపించకుండా పోయాయి. దీంతో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏడాది కాలంగా ఆహార సలహా సంఘ సమావేశాలు నిర్వహించకపోవడంతో పర్యవేక్షణ కరువై రేషన్ డీలర్ల దోపిడీ పెరిగిపోయింది. లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడం లేదు. అధికారులను ప్రశ్నించే ఆహార సలహా సంఘ కమిటీలు లేకపోవడం, సమావేశాలు జరగకపోవడంతో రోజురోజుకూ పరిస్థితి దిగజారుతోంది.

జిల్లా వ్యాప్తంగా 9,43,319 రేషన్‌కార్డులు ఉండగా, 2,141 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా 14,305 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్‌కార్డుదారులకు అందిస్తున్నారు. ఆహార సలహా సంఘ సమావేశాన్ని కూడా ప్రతి నెలా నిర్వహించాలి. కానీ, సంవత్సరానికిపైగా సమావేశాలను అధికారులు నిర్వహించడం లేదు. గతంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు, నూనె, గోధుమపిండి, ఉప్పు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్, నూనె మాత్రమే ఇస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే చంద్రన్న కానుక పేరుతో అదనంగా బెల్లం, నెయ్యి, కందిపప్పు ఇస్తున్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇస్తున్నారు. అయితే, ఆహార సలహా సంఘ సమావేశాలు లేకపోవడంతో రేషన్ పంపిణీ వ్యవస్థలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొంత మంది రేషన్‌కార్డుదారుల వేలిముద్రలు పడక బియ్యం తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 17 రేషన్ షాపుల్లో ప్రస్తుతం ఈ సమస్య ఉంది. ఆహార సలహా సంఘ సమావేశాలు జరగకపోవడం వల్ల ఇలాంటి సమస్యలపై చర్చించి పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు. దీనికితోడు సరుకులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీకి నోచుకోకుండా పక్కదారి పడుతున్నాయి. బియ్యం అధికంగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది.

కమిటీ ఇలా...

ఆహార సలహా సంఘ కమిటీలో ఆర్డీఓ, తహసీల్దార్, డీలర్ ఒకరు, ప్రింట్ మీడియా సభ్యులు, ఎంపీడీఓ, నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీరంతా నెలవారీ సమావేశాలు నిర్వహించి కార్డుదారులకు ఇబ్బందులు, తదితర అంశాలపై చర్చించి ప్రత్యేక రిజిష్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరా గోదాము నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే సరుకుల వివరాలపై సభ్యులకు పూర్తిస్థాయిలో సమాచారం ఉండాలి. ప్రస్తుతం నూతన కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారుల సమస్యలు అధికారుల దృష్టికి పోవడం లేదు. రేషన్ బియ్యం పలు చోట్ల పక్కదారి పడుతోంది.

18 నెలలుగా సమావేశాలు లేవు :



గత 18 నెలలుగా ఆహార సలహా సంఘ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నాం. పౌరసరఫరాల శాఖలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. చాలా మంది వృద్ధులకు వేలిముద్రలు పడక బియ్యం తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం చక్కెర సరఫరాను నిలిపివేసింది. ఇలాంటివి చర్చించేందుకు తక్షణమే అధికారులు కమిటీలను నియమించి సమావేశాలు ఏర్పాటు చేయాలి.

ఓవి మల్లిక్, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు

కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాము :

జిల్లా వ్యాప్తంగా ఆహార సలహా సంఘ సమావేశాలు నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సభ్యులకు సమాచారం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించాం. కొత్త కమిటీలు రాగానే నెలాఖరులోగా జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తాం.

వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఒంగోలు

మిరపలో యాజమాన్య పద్ధతులు పాటించాలి

ఉద్యానవనశాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త సత్యనారాయణరెడ్డి



మిరప రైతుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏడీ హరిప్రసాద్

ఒంగోలు టూటౌన్ :

మిరపనారు పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యానవనశాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త డి.సత్యనారాయణరెడ్డి సూచించారు. శనివారం స్థానిక ప్రాంతీయ ఉద్యానవన శిక్షణ కేంద్రంలో మిరప రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు, తెగుళ్ల నివారణ మందులు వాడటం వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. దీనివలన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో తీవ్రనష్టాలు చవిచూడటం జరుగుతోందన్నారు. అందువలన రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు. విత్తనశుద్ధి చేసిన నారుమడులకు గిరాకీ ఉంటుందని తెలిపారు. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని నారుమడులు పోసుకోవాలని సూచించారు. ఉద్యానవన శాఖ ఏడీ ఎం.హరిప్రసాద్ మాట్లాడుతూ పైరుకు నష్టం కలిగించే శిలీంద్రాలను నివారించడానికి చివరిదుక్కిలో ఎకరాకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 200 కిలోల సూపర్‌ఫాస్పేట్, ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలు, వేపపిండి వంటి వాటిని వేసుకోవాలని సూచించారు. డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎరువులను చాలా ఈజీగా పంపించవచ్చని తెలిపారు. ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. పొలం చుట్టూ రక్షణ పంటలైన జొన్న, మొక్కజొన్న రెండు సాళ్లను నాటుకోవాలని ప్రాంతీయ ఉద్యానవన శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ ఈదర వెంకటేశ్వర్లు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని మిరప రైతులు హాజరయ్యారు.

ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి

కలెక్టరేట్ వద్ద కొనసాగిన ధర్నా

ఒంగోలు టౌన్ :

జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈఎస్‌ఐ సబ్‌స్క్రైబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజైన శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుదే నాగరాజు, ఉపాధ్యక్షుడు దూళ్ల నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రతినెలా వేతనంలో కొంత మొత్తం కటిచేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, జిల్లాలో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలో రిఫరల్ హాస్పిటల్‌గా ఏర్పాటు చేసిన శాంతి పిల్లల హాస్పిటల్ కార్మికులకు సరైన వైద్య సేవలు అందించడం లేదన్నారు.



కలెక్టరేట్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న ధర్నా

అక్కడ చూపించుకునేందుకు వెళ్తే హాస్పిటల్ వైద్యులు తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ నిర్లక్ష్యం గురించి ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. జిల్లాలో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో కార్మికులను రిఫరల్ హాస్పిటల్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రిఫరల్ హాస్పిటల్ నుంచి శాంతి పిల్లల హాస్పిటల్‌ను తొలగించకపోవడంతో పాటు జిల్లాలో వెంటనే ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నాలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

నేడు బీవీఆర్ మోహన్‌రెడ్డికి సన్మానం

బేస్తవారిపేట : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సైయంట్ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డిని ఆదివారం ఘనంగా సన్మానిస్తున్నట్లు మోక్షగుండం గ్రామ సర్పంచ్ కొండసాని గోవిందమ్మ తెలిపారు. బీవీఆర్ మోహన్‌రెడ్డి తన స్వగ్రామం మోక్షగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని అన్ని వసతులు సమకూర్చారని చెప్పారు. రెండేళ్లలో పాఠశాల అభివృద్ధికి రూ.23.16 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. పాఠశాలకు ఏటా రూ.6 లక్షలు కేటాయిస్తామని మోహన్‌రెడ్డి, ఆయన తనయుడు అశోక్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. ముగ్గురు విద్యా వలంటీర్లు, ఆయా, స్వీపర్‌కు ప్రతినెలా రూ.36 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు స్టేషనరీ, యూనిఫాం అందజేయడంతోపాటు తరగతి గదుల్లో ఏసీ, వాహన సౌకర్యం కల్పించడంతో హాజరు శాతం పెరిగిందని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చిన బీవీఆర్ మోహన్‌రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలని కోరారు.

28 ప్రాంతాల్లో వర్షాలు

ఒంగోలు టౌన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం 28 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చీమకుర్తి 17 మిల్లీమీటర్లు, టంగుటూరు 16.2, సంతనూతలపాడు 10.8, కొత్తపట్నం 9, దొర్నాల 6.8, అర్ధవీడు 5.4, దొనకొండ 5, జరుగుమల్లి 4.8, తర్లుపాడు 4.4, పెద్దారవీడు 4.2, సింగరాయకొండ 4, ఒంగోలు 3.8, నాగులుప్పలపాడు 3.6, సంతమాగులూరు 3.2, మద్దిపాడు 3, చీరాల 2.8, పొదిలి 2.6, తాళ్లూరు 2.4, ముండ్లమూరు 2.2, అద్దంకి 2.2, వేటపాలెం 2.2, కొనకనమిట్ల 2.2, పర్చూరు 2, బల్లికురవ 1.2, చినగంజాం 1.2, హనుమంతునిపాడు 1.2, యద్దనపూడి 1, ఇంకొల్లులో 1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 107 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగానూ ఇప్పటి వరకు 101.1 మిల్లీమీటర్లు నమోదైంది.

షేడ్‌నెట్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- ఎకరానికి రూ.12 లక్షల వరకూ రాయితీ
- మొదటి పంట కూరగాయల సాగుకి రూ.2 లక్షలు
- ఉద్యానవనశాఖ ఏడీ ఎం.హరిప్రసాద్ వెల్లడి

ఒంగోలు టూటౌన్ : ఉద్యానవనశాఖ ద్వారా అమలుచేసే షేడ్‌నెట్స్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ఏడీ ఎం.హరిప్రసాద్ కోరారు. షేడ్‌నెట్స్‌కు ప్రభుత్వం ఇచ్చే రాయితీల శనివారం స్థానిక తన చాంబర్‌లో 'సాక్షి'కి వివరించారు. ఉద్యానవనశాఖ ఏడీ –1 పరిధిలో ఈ ఏడాది 20 ఎకరాల్లో షేడ్‌నెట్స్ కింద పంటలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఒక ఎకరాలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసుకుంటే రూ.12 లక్షల వరకు రాయితీని ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. మొదటి పంట కూరగాయల సాగుకి రూ.2 లక్షల వరకు మంజూరు చేస్తామని తెలిపారు. నీటి కింద పంటలు పండిస్తే అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. దీంతో పాటు ఉమ్మడి నీటి కుంటల ఏర్పాటుకు రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే ఉమ్మడి నీటి కుంట పరిధిలో 25 ఎకరాల వరకు ఉండాలన్నారు. ఇప్పటి వరకు పుల్లలచెరువు మండలంలో రాచకొండ, యర్రగొండపాలెం మండలంలో మర్లపాలెం, మార్కాపురం మండలంలో తిప్పాయిపాలెం, పొదిలి ప్రాంతాల్లో ఉమ్మడి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉద్యానవన పండ్ల తోటల రైతులు, కూరగాయల రైతులు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఏడీ కోరారు. స్థానిక ఉద్యానవన అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరిస్తారని ఆయన తెలిపారు.

మొక్కల పెంపకంతోనే మనుగడ



వనం-మనంలో విద్యార్థుల ర్యాలీ

ఒంగోలు సబర్బన్: వనం-మనం కార్యక్రమం లో భాగంగా శనివారం ఒంగోలులో విద్యా ర్థుల ర్యాలీ నిర్వహించారు. సామాజిక అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సామాజిక అటవీ శాఖ డీఎఫ్ఓ కె.మ హబూబ్‌బాషా, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామ కిశోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని సత్యసాయి చిల్డ్రన్స్ స్కూలుకు చెందిన విద్యా ర్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మొక్క లు, వాటి ప్రయోజనాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయినీ, ఉపా ధ్యాయులు కూడా పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశం

ఒంగోలు టౌన్:

జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె క్టర్ వి. వినయ్‌చంద్ ఆదేశించారు. గత ఆరునె లల కాలంలో జిల్లాలో డెంగీ, మలేరియా కేసు లు ఎక్కువగా ఏ ప్రాంతంలో నమోదైనాయో గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పారిశుధ్య పనులపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎంపీ డీఓలు, తహశీల్దార్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సెప్టెం బర్ 10వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చీమకుర్తి, దోర్నాల మండ లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 10వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదే శించారు.



అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌చంద్

ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయాలి

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధులతో ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని విన య్‌చంద్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యే కాధికారులు, మండల ప్రత్యేకాధికారులు వైద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాల న్నారు. మండల స్థాయి అధికారు లు, ఈఓఆర్‌డీలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థి తులను తెలుసుకుంటూ ఉండాల న్నారు. గ్రామాల్లోని చెరువుల్లో గంబూషియా చేపలు వదలిపెట్టాలన్నారు. గ్రామాల్లో కాలువల్లో తీసిన పూడిక గ్రామా లకు దూరంగా వేయాలన్నారు. కాలువద్వారా నీరు సాఫీగా వెళ్లేందుకు పరిశుభ్రంగా ఉండే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ ఉషా, అడిషనల్ డీఎంహెచ్ఓ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి నాగేంద్రయ్య, జిల్లాపరిషత్ సీఈఓ సాయికుమారి, స్టెప్ సీఈఓ రవి పాల్గొన్నారు.

30 సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

ఒంగోలు సబర్బన్:

సమాచార హక్కు చట్టంపై ఈ నెల 30, 31 తేదీల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు సమాచార హక్కు చట్టం ప్రచార విభాగం ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు నటుకుల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివ రాలు వెల్లడించారు. భారత రాజ్యాంగం- సమాచార హక్కు చట్టంపై రెండు రోజుల పాటు సంతపేటలోని రంగా భవన్‌లో సద స్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు, జన విజ్ఞాన వేదిక వెన్నపూస బ్రహ్మారెడ్డి, చెన్నుపాటి దివాకర్‌బాబు, పుట్టా సురేంద్ర బాబు, వి.సన్యాసిరావుతో పాటు పలువురు హాజరవుతారని వివ రించారు.

22న బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయండి

బెఫీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు పిలుపు

ఒంగోలు: ఈనెల 22న జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయాలని బెఫీ రాష్ట్ర అధ్యక్షుడు చిడితోటి శోభన్‌బాబు పిలుపు నిచ్చారు. స్థానిక యూనియన్‌బ్యాంకు ఆవర ణలో శనివారం జరిగిన బెఫీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్కరణ ముసుగులో బ్యాంకులపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. నిరర్థక ఆస్తులు పెరిగిపోవడంతో బ్యాంకులు ఇబ్బంది పడు తున్న మాట వాస్తవమేనని, అయితే అవి ఎక్కు వగా అధికార ప్రాపకం పొందిన కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయన్నారు. ఈ కంపెనీల వద్ద నుంచి మొండి బకాయిలు వసూలు చేసే శక్తి బ్యాంకు ఉద్యోగులకు అసాధ్యమని, రిజర్వు బ్యాంకు ప్రత్యేక చర్యల ద్వారా వాటిని వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేశంలోని ఆర్థిక సంస్థలన్నీ దివాలా అంచున ఉన్న తర ుణంలో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు 2017 ఆహ్వానించద గిందని, కానీ బలీయమైన శక్తిగా ఉన్న సమ యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటివరకు బ్యాంకు ల్లో ఉన్న ఖాతాదారుల డిపాజిట్లకు కల్పిస్తున్న బీమా, ఉద్యోగులకు లభిస్తున్న ఉద్యోగ భద్రత రద్దవుతాయన్నారు. అంతే కాకుండా బ్యాంకుల విలీనం, మూసివేత, ఉద్యోగుల జీతాల కుదింపు, తొలగింపు వంటి అనేక విస్తృత అధికారాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయ న్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యో గుల సంఘ రీజనల్ కార్యదర్శి కె.నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరే కించాలన్నారు. ఈ క్రమంలో ఈనెల 22న జరిగే దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో బ్యాంక ర్లంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో బెఫీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, సిండికేట్‌బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు టీఎల్ ప్రసాద్, బెఫీ నాయకు లు సత్యన్నారాయణ, రాజేంద్ర, మహేష్, విద్యాప్రియ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న బెఫీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు

ఉద్యోగాల పేరిట మోసం

ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వంచన

ఒంగోలు క్రైం:

ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ ఒంగోలులో మరో సంస్థ నిరుద్యోగ యువతను మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో అద్దె అడు గుల రోడ్డులో ఉన్న గుప్తాస్ ప్లాజాలో బీఎస్‌వీ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఇంజనీర్ ఉద్యో గాలు ఇప్పిస్తామంటూ రిజిస్ట్రేషన్ పేరుతో రూ.500 వసూలు చేశారు. అనంతరం ఒక్కొ క్కరి నుంచి అదనంగా రూ.8 వేలు కట్టించుకు న్నారు. దాదాపు 100 మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. వారం పదిరోజుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన నిర్వాహకులు నెల కావస్తున్నా సమాధానం లేకపోవటంతో చీరాలకు చెందిన ఎం.సతీష్‌కుమార్, వి.అనీల్ బాబులు గ్లోబల్ సొల్యూషన్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగాల విషయం అడగ టానికి వచ్చిన వారిపై నిర్వాహకులు నిర్ల క్ష్యంగా వ్యవహరించడంతో బాధితులు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు కార్యా లయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



మూసేసిన బీఎస్‌వీ గ్లోబల్ సొల్యూషన్ కార్యాలయం



డబ్బులు కట్టిన రసీదులు చూపిస్తున్న నిరుద్యోగ యువకులు

సంఘమిత్రలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స

ఒంగోలు సెంట్రల్: ఒంగోలు సంఘమిత్ర వైద్యశాలలో లండన్ వైద్యుడు డాక్టర్ ఫిలిప్ హిర్స్ట్ చే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వ హించినట్లు వైద్యశాల మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ డి. తిరుమలరెడ్డి తెలిపారు. వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ తమ వైద్యశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తమ వైద్యశాలకు చెందిన వైద్యులు లండన్ వెళ్లి అక్కడి నూతన పద్ధతులను తెలుసుకుంటారన్నారు.అంతర్జాతీయ శస్త్రచికిత్స విధానాలను ఇక్కడి వైద్యులకు తెలిపేందుకు ఒంగోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఆర్ అమరనాథ్‌రెడ్డి, డాక్టర్ ఐ వెంకటేశ్వర్లరెడ్డి పాల్గొన్నారు.



అమృతహస్తంపై ఒత్తిడి తెస్తే ఉద్యమిస్తాం

ఒంగోలు టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న అన్న అమృతహస్తం పథకంపై అంగన్‌వాడీలపై ఒత్తిడి చేస్తే ఉద్యమిస్తామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ హెచ్చరించారు. స్థానిక సీఐటీయూ కార్యా లయంలో శనివారం జరిగిన యూనియన్ ముఖ్య నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. అమృ తహస్తం పథకానికి సంబంధించి ఇంతవరకు కూరగాయలు, వంట సామాన్లు, అడ్వాన్స్ బిల్లులు ఇవ్వలేదన్నారు. ఇవేమీ ఇవ్వకుండా పథకాన్ని అమలు చేయాలంటే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ పథకం అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు చూడకుండా అంగన్‌వాడీలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. అమృతహస్తం పథకం కింద అందించే రేషన్ బియ్యం వల్ల పౌష్టికాహారం ఎలా వస్తోందని ఆమె ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులకు క్యారేజీలు తీసుకుని ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇప్పటికే అంగన్‌వాడీ లపై పనిభారం పెరిగిందని, తాజాగా గర్భిణుల ఇళ్లకు వెళ్లి క్యారేజీలు ఇవ్వాలని నిబంధనలు పెడితే కేంద్రాలను సజావుగా ఎలా నిర్వహిస్తారన్న విషయాన్ని అధికారులు గమనించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించడంతో పాటు పదినెలల అద్దె బకాయిలు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలన్నారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కేవీ సుబ్బమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

ఫొటోగ్రాఫర్‌కు సన్మానం

ఒంగోలు సెంట్రల్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా కోర్టు కాన్ఫె రెన్సు హాలులో ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యదర్శి నీలంరాజు వెంకటరమణను హైకోర్టు జడ్జి ఏ రామలింగేశ్వరరావు శనివారం సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాప్రధాన న్యాయ మూర్తి ఎంజీ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు?



ఎం. వెంకటరమణరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

మాదిరి ప్రశ్నలు

1. రుగ్వేద కాలంలో ఆర్థిక ప్రామాణిక సంపదగా పరిగణించిన జంతువు ఏది?
1) గుర్రం 2) ఆవు
3) ఏనుగు 4) మేక

2. ఆర్య సంస్కృతిలో ఉండి, దాని నుంచి వెళ్లిపోయిన వారిని ఏమంటారు?
1) విప్రవినోదులు
2) అదండ్యులు 3) మ్లేచ్ఛులు
4) రత్నిన్‌లు

3. బుగ్గరామలింగేశ్వరాలయం ఎక్కడ ఉంది?
1) తాడిపత్రి (అనంతపురం)
2) ఒంటిమిట్ట (కడప)
3) గూడూరు (నెల్లూరు)
4) పానగల్లు (నల్లగొండ)

4. 'ఎద్దులతో భూమిని దున్నడాన్ని' దేనిలో వివరించారు?
1) శతపథ బ్రాహ్మణం
2) ఐతరేయ బ్రాహ్మణం
3) ఛాందోగ్య ఉపనిషత్తు
4) జైమినీయ ఉపనిషత్తు

5. విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్య స్వామి ముఖచిత్రం ఉన్న దేవాలయం ఏది?
1) ఛాయాసోమేశ్వరాలయం(పానగల్లు)
2) అలుమేలుమంగ ఆలయం (తిరుచానూరు)
3) విరూపాక్షాలయం (హంపి)
4) వీరభద్రాలయం (లేపాక్షి)

6. కింది వాటిలో 'వేదాంతాలు' అని వేటిని అంటారు?
1) అరణ్యకాలు 2) షట్‌దర్శనాలు
3) ఉపవేదాలు 4) ఉపనిషత్తులు

7. 'మీనాబజార్'ను ఏర్పాటు చేసిందెవరు?
1) బాబర్ 2) హుమాయూన్
3) అక్బర్ 4) జహంగీర్

8. 'హవ్యవాహనుడు' అని ఏ దేవుడిని పిలుస్తారు?
1) అగ్ని 2) ఇంద్రుడు
3) వరుణుడు 4) బ్రహ్మ

9. ఉర్దూ ఆది కవి ఎవరు?
1) ఫిరదౌసీ 2) అమీర్ ఖుస్రూ
3) జియావుద్దీన్ బరౌనీ
4) ఖాఫీఖాన్

10. గజల్ అనే పదానికి ఆధారమైన 'గజాల్' అంటే టర్కీ భాషలో ఏమని అర్థం?
1) కోకిల 2) జింక
3) గుర్రం 4) నెమలి

11. అరబ్బుల రాక ఫలితంగా భారత్‌లోకి ప్రవేశించిన వైద్య విధానం ఏది?
1) ఆక్యుపంక్చర్
2) అల్లోపతి 3) హోమియోపతి
4) యునాని

12. కింది వాటిలో సరైన జత ఏది?
1) సంగీత రత్నాకరం – శార్ఙదేవుడు
2) మాన్‌సింగ్ – మనకుతుబల
3) మానస కవి – రాగతరంగిణి
4) పైవన్నీ సరైనవే

13. కింది వారిలో సంగీతకారులైన దంపతులు ఎవరు?
1) జహంగీర్, మెహరున్నీసా
2) హుమాయూన్, హమీదాబేగం
3) ఇబ్రహీం కులీకుతుబ్‌షా, భగీరథీదేవి
4) బాజ్ బహదూర్, రూపమతి

14. 'మాహిష్మతి' రాజధాని ఏ జనపదానిది?
1) అవంతి 2) అంగ
3) కాశీ 4) కాంభోజ

15. అమీర్ ఖుస్రూ ప్రారంభించిన నూతన సంగీత ప్రక్రియ ఏది?
1) తుమ్రీ 2) యక్షగానం
3) కవాలీ 4) జావళీ

16. భారతదేశ సంస్కృతికి రాజధాని ఏది?
1) మథుర 2) వారణాసి
3) తిరుపతి 4) ఉజ్జయిని

17. 'హ్యూమన్ కంప్యూటర్' అని ఎవరిని పిలుస్తారు?
1) కార్నేలియా సోరాబ్జీ
2) లీలా శాంసన్ 3) శకుంతలాదేవి
4) సుధారఘునాథన్

18. రొట్టెల పండుగను ఎక్కడ నిర్వహిస్తారు?
1) నెల్లూరు
2) అనకాపల్లి 3) తాడేపల్లిగూడెం
4) దురాజ్‌పల్లి

19. 'ఇండియన్ మాఖియవెల్లి' అని ఎవరిని పిలుస్తారు?
1) సముద్రగుప్తుడు
2) కౌటిల్యుడు 3) కాళిదాసు
4) విశాఖదత్తుడు

20. కింది వాటిలో సరైన జత ఏది?
1) మల్లిమస్తాన్ బాబు – పర్వతారోహకుడు
2) దూబగుంట రోశమ్మ – సారా వ్యతిరేక ఉద్యమం
3) కె. విశ్వనాథ్ – చలనచిత్ర రంగం
4) పైవన్నీ సరైనవే

21. 'అయోధ్య' ఏ నదీ తీరంలో ఉంది?
1) నర్మద 2) గోమతి
3) సరయు 4) తపతి

22. 'కురుక్షేత్రం' ఏ రాష్ట్రంలో ఉంది?
1) హరియాణా
2) రాజస్థాన్ 3) బిహార్
4) గుజరాత్

23. పత్తిని చూసి 'భారతదేశ చెట్లపై ఉన్ని పెరుగుతుంది' అని పేర్కొన్న గ్రీక్ వాసి ఎవరు?
1) అలెగ్జాండర్
2) నియార్కస్ 3) ఏరియన్
4) సెల్యూకస్ నికేటర్

24. పిల్లలమర్రి(మర్రిచెట్టు) పర్యాటక కేంద్రం ఎక్కడ ఉంది?
1) చౌటుప్పల్ 2) మహబూబ్‌నగర్
3) కాళేశ్వరం 4) ఆలేరు

25. జైనమత ఐదో తీర్థంకరుడు సుమతినాథ చిహ్నం ఏది?
1) బైరి పక్షి 2) క్రౌంచ పక్షి
3) కోతి 4) మేక

26. ఖురాన్‌ను తన సింహాసనంపై ఉంచి రాజ్య పాలన చేసిన వారెవరు?
1) మొదటి బుక్కరాయలు
2) శ్రీకృష్ణ దేవరాయలు
3) రెండో దేవరాయలు
4) సాళువ నరసింహరాయలు



జనరల్ స్టడీస్
ఇండియన్ హిస్టరీ
ప్రత్యేకం

27. భారత జాతీయ పతాకాల తయారీకి ప్రభుత్వ అనుమతి పొంది, వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు?
1) జైపూర్ (రాజస్థాన్)
2) పోచంపల్లి (తెలంగాణ)
3) పొందూరు (ఆంధ్రప్రదేశ్)
4) హుబ్లీ (కర్ణాటక)

28. శ్రీ వైష్ణవ మత స్థాపకుడు ఎవరు?
1) పుండరీకాక్షుడు
2) యమునాచార్యులు
3) రామమిశ్రుడు 4) నాదముని

29. కింది వాటిలో సరైన జత ఏది?
1) మొదటి నరసింహదేవుడు – కోణార్క్ సూర్య దేవాలయం
2) షేక్ చినమౌలానా – నాదస్వరం
3) సారంగదేవుడు – సంగీత రత్నాకరం
4) పైవన్నీ సరైనవే

30. 'హైకూ' అనే ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ ఏ భాష నుంచి దిగుమతి అయింది?
1) ఫ్రెంచ్ 2) రష్యన్
3) జపనీస్ 4) జర్మన్

31. 'కనకపు నగరం' అని దేన్ని పిలుస్తారు?
1) కూర్గ్ 2) ముల్తాన్
3) రామేశ్వరం 4) శ్రీనగర్

32. 'పాటలీపుత్రం' నగర నిర్మాత ఎవరు?
1) బింబిసారుడు
2) బిందుసారుడు 3) అజాత శత్రువు
4) ఉదయనుడు

33. 'మధుర భక్తి' అని ఎవరి భక్తి మార్గానికి పేరు?
1) వల్లభాచార్యుడు 2) చైతన్యుడు
3) రామానందుడు 4) నింబార్కుడు

34. 'ఒంటెల సంత' జరిగే ప్రాంతం ఏది?
1) పుష్కర్ 2) జైపూర్
3) జోద్‌పూర్ 4) ఉదయ్‌పూర్

35. కన్నడంలో రామాయణం రాసిందెవరు?
1) చామరసు
2) శ్రీధరదేవుడు 3) భట్టలంకదేవుడు
4) కుమార వ్యాసుడు

36. గజనీ మహమ్మద్‌తో పాటు భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరు?
1) ఫెరిస్టా 2) ఇబన్ బతూతా
3) అల్‌బెరూనీ 4) అమీర్ ఖుస్రూ

37. కింది వాటిలో సరైన జత ఏది?
1) తిరువా – విష్ణు దేవాలయం
2) శ్రావణ బెళగోళ – బాహుబలి విగ్రహం
3) మహాబలిపురం – పంచ పాండవ రథాలు
4) పైవన్నీ సరైనవే

38. పండిట్ జస్రాజ్ ఏ రంగానికి చెందినవారు?
1) వైద్యం 2) సంగీతం
3) సాంకేతికం 4) నృత్యం

39. 'న్యూమిస్ మాటిక్స్' అంటే..?
1) సుందరంగా రాయడం
2) శాసనాల అధ్యయనం
3) ప్రాచీన లిపి అధ్యయనం
4) నాణేల అధ్యయనం

40. 'పట్టు నగరం' అని దేన్ని పిలుస్తారు?
1) సూరత్ (గుజరాత్)
2) భాగల్పూర్ (బిహార్)
3) తంజావూరు (తమిళనాడు)
4) భువనేశ్వర్ (ఒడిశా)

41. 'నలంద' అంటే..?
1) అమృతాన్నిచ్చేది
2) జ్ఞానాన్ని ఇచ్చేది 3) ఆదుకునేది
4) అజ్ఞానాన్ని అణిచివేసేది

42. కాశీని కట్నంగా పొందిన రాజెవరు?
1) బింబిసారుడు
2) మహా పద్మనందుడు
3) చంద్రగుప్త మౌర్యుడు
4) పురుషోత్తముడు

43. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ఏ వాయిద్యంలో నిపుణుడు?
1) సంతూర్
2) వయోలిన్ 3) షెహనాయ్
4) తబలా

44. లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు?
1) కైకాల సత్యనారాయణ
2) అమితాబ్ బచ్చన్
3) రేలంగి వెంకట్రామయ్య
4) కొంగర జగ్గయ్య

45. సరైన జత ఏది?
1) బైశాఖి – పంజాబ్
2) ఓనం – కేరళ
3) దాండియారాస్ – గుజరాత్
4) పైవన్నీ సరైనవే

46. సీతాకోక చిలుకల పార్కు ఎక్కడ ఉంది?
1) శ్రీనగర్ 2) బెంగళూరు
3) కటక్ 4) లక్నో

47. 'సాంఖ్య దర్శనాన్ని' సూత్రబద్ధం చేసిందెవరు?
1) కపిలుడు 2) బాదరాయణుడు
3) జైమిని 4) గౌతముడు

48. 'ఎయిర్ ఇండియా' నినాదం ఏది?
1) సత్యం, శివం, సుందరం
2) మీ జీవితం ఆనంద భరితం
3) మీ సౌధం, ఆకాశంలో
4) మీరే మా ప్రపంచం

49. 'భారతరత్న పతకం' ఏ ఆకు రూపంతో ఉంటుంది?
1) గులాబీ ఆకు
2) వేప ఆకు 3) మామిడి ఆకు
4) రావి ఆకు

50. అశ్వమేధ యాగానికి సిద్ధం చేసిన అశ్వాన్ని ఏమంటారు?
1) గోమట్ 2) చరమ
3) దద్రిక 4) అధివన

51. దోనా గంగూలీ ఏ నృత్యంలో ప్రసిద్ధి?
1) భరతనాట్యం
2) కూచిపూడి 3) కథక్
4) ఒడిస్సీ

52. వేదకాలంలో గోదాన వ్రతం ఏ దేవతా ప్రార్థనతో ప్రారంభమయ్యేది?
1) పూష 2) ఇంద్ర
3) వరుణ 4) సోముడు

53. జ్ఞానీ జైల్‌సింగ్ స్మారక స్థలం పేరు?
1) ఏక్తాస్థల్ 2) సమతాస్థల్
3) శక్తిస్థల్ 4) విజయ్‌ఘాట్

54. భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన తొలి వ్యక్తి ఎవరు?
1) ఫ్రాన్సిస్ జేవియర్
2) సెయింట్ థామస్
3) ఇట్నీష్రియేస్ లయోలా
4) మార్టిన్ లూథర్

55. 'మానవ మాత్రులచే నిర్మించినది కాదేమో..' అని ఫాహియాన్ దేన్ని చూసి అన్నాడు?
1) సారానాథ్ స్తూపం
2) దశావతార దేవాలయం
3) పాటలీపుత్రం
4) నలంద విశ్వవిద్యాలయం

56. పురాణాల ప్రకారం 'అనసూయ' ఎవరి భార్య?
1) వశిష్ఠుడు 2) భరద్వాజ
3) వామదేవుడు 4) అత్రి

57. ఎన్టీఆర్ చిహ్నంలో ఉన్న పక్షి ఏది?
1) నెమలి 2) చిలుక
3) పావురం 4) హంస

58. అంజాద్ అలీఖాన్ ఏ వాయిద్యంలో నిపుణుడు?
1) వీణ 2) సరోద్
3) నాదస్వరం 4) తబలా

59. కింది వాటిలో సరైన జత ఏది?
1) గోల్‌గుంబజ్ – బీజాపూర్
2) ఈడెన్ గార్డెన్స్ స్టేడియం – కోల్‌కతా
3) పొగాకు పరిశోధన కేంద్రం – రాజమండ్రి
4) పైవన్నీ సరైనవే

60. ఢిల్లీలో ఉన్న 'అందమైన క్రీడా మైదానం' ఏది?
1) చిదంబర స్టేడియం
2) చిన్నస్వామి స్టేడియం
3) వాంఖేడే స్టేడియం
4) ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం

సమాధానాలు

1) 2	2) 3	3) 1	4) 1	5) 3
6) 4	7) 2	8) 1	9) 2	10) 2
11) 4	12) 4	13) 4	14) 1	15) 3
16) 2	17) 3	18) 1	19) 2	20) 4
21) 3	22) 1	23) 4	24) 2	25) 2
26) 3	27) 4	28) 4	29) 4	30) 3
31) 2	32) 3	33) 2	34) 1	35) 4
36) 3	37) 4	38) 2	39) 4	40) 2
41) 2	42) 1	43) 3	44) 4	45) 4
46) 2	47) 1	48) 3	49) 4	50) 3
51) 4	52) 1	53) 1	54) 2	55) 3
56) 4	57) 4	58) 2	59) 4	60) 4

At what time will they meet?



N. Vinaykumar Reddy
Director, IACE,
Hyderabad.

Model Questions

Directions (Q.No. 1-5): What approximate value should come in place of question mark (?) in the following questions?

1. $(\sqrt{8} \times \sqrt{8})^{(1/2)} + (9)^{(1/2)} = (?)^3 + \sqrt{8} - 340$
a) 7 b) 19 c) 18
d) 9 e) 22

2. (19.97% of 781) + ? + (30% of 87) = 252
a) 40 b) 50 c) 25
d) 70 e) 80

3. $(17.85)^2 \times 6.05 + (43.02)^2 \times 7.49 = ?$
a) 15810 b) 18728
c) 16728 d) 14728
e) 12728

4. $(15 \times 0.40)^4 \div (1080 \div 30)^4 \times (27 \times 8)^4 = (3 \times 2)^{?+5}$
a) 8 b) 3 c) 12
d) 16 e) None of these

5. (789.689 ÷ 25)% of 2160 = ? + 180.892
a) 548 b) 505 c) 620
d) 590 e) 420

Directions (Q.No. 6 - 10): Study the following table and answer the questions given below it.

Production of kid's garments by six major Companies (in tonnes)

Month/ Companies	A	B	C	D	E	F
Jan	169	140	120	310	180	137
Feb	177	140	122	318	179	162
Mar	188	135	130	320	160	173
April	187	146	130	326	167	180
May	185	145	128	327	150	178

6. In which month the unit E has a contribution of approximately 15% in the total kid's garments production?
a) May b) March
c) April d) January
e) None of these

7. Which of the following units shows continuous increase in production of kid's garments over months?
a) A b) E c) D
d) F e) None of these

8. In the case of Unit B, in which of the following pairs of months the production of kid's garments was equal?
a) January, March
b) March, April
c) April, May
d) January, February
e) None of these






9. In the month of March, how many companies have a share of more than 25% of the total production of kid's garments?
a) One b) Three
c) Two d) Four
e) None

10. What was approximate percentage decrease in garments production of unit E in March as compared to January?
a) 8 % b) 10%
c) 15% d) 18%
e) None of these

Directions (Q.No.11-15): Study the following graph carefully to answer the questions that follow.



11. In which year was the difference between the students enrolled in B.Ed. and B. Tech. third highest?
a) 2005 b) 2006
c) 2008 d) 2009
e) 2010

12. What was the percentage increase in number of students enrolled in B. Tech. in the year 2008 as compared to previous year?
a) 150% b) 250%
c) 450% d) 350%
e) None of these

13. Number of students enrolled in B.Ed. in the years 2005 and 2009 together was approximately, what percentage of the total number of students enrolled in Medical over all the years together?
a) 32% b) 37%
c) 42% d) 46%
e) 29%

14. What was the average number of the students enrolled in B. Tech. over all the years together?
a) 400 b) 1600
c) 1800 d) 900
e) None of these

15. What was the respective ratio between the number of students enrolled in Medical in the year 2010 and the number of students enrolled in B.Ed. in the year 2007?
a) 7 : 8 b) 8 : 5
c) 5 : 8 d) 7 : 9
e) None of these

Directions (Q.No. 16-20): Study the following information carefully and answer the given questions.

There are certain number of students studying in a school. In a survey it is found that 45.6% of total number of students like tea. 12.8% of total number of students like cold drink. 84.4% of total number of students like milk. 7% of students do not like any drink. 3.6% students like tea and cold drink. 10.2% of total students like cold drink and milk. 38.6% of total students like tea and milk. 2.6% students like all three drinks. Number of students who do not like any drinks is 35.

16. What is the number of students who like only milk?
a) 204 b) 180 c) 193
d) 191 e) 229

17. What is the number of students who like both tea and cold drink but don't like milk?
a) 5 b) 8 c) 13
d) 12 e) 18

18. What is the number of students who like exactly two drinks out of the given three options?
a) 221 b) 223 c) 227
d) 229 e) 231

19. What is the number of students who like at least one drink?
a) 455 b) 465
c) 475 d) 485
e) 500

20. What is the number of students who like at least two drinks?
a) 232 b) 234
c) 236 d) 238
e) 240

21. Two stations P & Q are 110 km apart on a straight line. One train starts from P at 8 a.m. and travels towards Q at 40 kmph. Another train starts from Q at 10 a.m. and travels towards P at 50 kmph. At what time will they meet?
a) 8.30 a.m. b) 8.30 p.m.
c) 10.20 a.m. d) 10.20 p.m.
e) None of these

Key & Solutions

1. $8^{1/2} + 9^{1/2} = ?^3 + \sqrt{8} - 340$
$3 + 340 = ?^3$
$343 = ?^3$
$? = 7$ ***Ans: a***

2. $\frac{20}{100} \times 781 + ? + \frac{30}{100} \times 87 = 252$
$156 + ? + 26 = 252$
$? = 70$ ***Ans: d***

3. $18^2 \times 6 + 43^2 \times 7.5 = ?$
$324 \times 6 + 1849 \times 7.5 = ?$
$? = 15811 \cong 15810$ ***Ans: a***

4. $\frac{6^4}{36^4} \times (3^3 \times 2^3)^4 = 6^{?+5}$
$\frac{6^4}{6^8} \times 6^{12} = 6^{?+5} \Rightarrow 6^8 = 6^{?+5}$
$\therefore ? = 8-5 \Rightarrow 3$ ***Ans: b***

5. $\frac{800}{25} \times \frac{1}{100} \times 2160 = ? + 181$
$8 \times 86 = ? + 181$
$688 = 181 + ?$
$? = 507 \cong 505$ ***Ans: b***

6. In April:
$= \frac{167}{187 + 146 + 130 + 326 + 167 + 180} \times 100$
$= \frac{167}{1136} \times 100 \cong 15\%$ ***Ans: c***

7. For Only 'D' continuous increment available. ***Ans: c***

8. In January & February, kid's garments production is equal. ***Ans: d***

9. Total production in March = 188 + 135 + 130 + 320 + 160 + 173 = 1106
25% ⇒ ¼ × 1106 = 277
Only company 'D' has more than 277 ***Ans: a***

10. $\text{Required } \% = \frac{180 - 160}{180} \times 100\%$
= 11.11% ***Ans: e***

11. In 2005,
Difference = 250 – 200 = 50
In 2006,
Difference = 250 – 150 = 100
In 2007,
Difference = 400 – 100 = 300
In 2008,
Difference = 350 – 200 = 150
In 2009,
Difference = 400 – 300 = 100
In 2010,
Difference = 500 – 250 = 250 ***Ans: c***


12. $\text{Req.}\% = \frac{350 - 100}{100} \times 100 = 250\%$ ***Ans: b***

13. $\text{Req.}\% = \frac{250 + 300}{150 + 300 + 250 + 200 + 450 + 350} \times 100$
$\cong 32\%$ ***Ans: a***

14. Required average
$= \frac{200 + 250 + 100 + 350 + 400 + 500}{6}$
$= \frac{1800}{6} = 300$ ***Ans: e***

15. Medical (2010) : B. Ed (2007) = 350 : 400
7 : 8 ***Ans: a***

16. Number of students who do not like any drink = 7% ⇒ 35
Total students ⇒ 100%
$\Rightarrow 35 \times \frac{100}{7} = 500$



No. of students who only like milk = 191 ***Ans: d***


17. Students who only like tea and cold drink = 5 ***Ans: a***

18. Students, exactly like two drinks = 180 + 38 + 5 = 223 ***Ans: b***

19. Students, who like at least one drink = 30 + 5 + 13 + 8 + 38 + 180 + 191 = 465 ***Ans: b***

20. Students who like at least two drink = 5 + 38 + 13 + 180 = 236 ***Ans: c***

21.



Up to 10 a.m. train from Q did not start, train from 'P' already travels 2 × 40 = 80 km
∴ Remaining distance = 30 km
$\text{time} = \frac{30}{40 + 50} = \frac{30}{90} = \frac{1}{3} \text{ hours}$
= 20 min
∴ They meet at 10:20 a.m. ***Ans: c***

దారి చూపండి



ఇక్కడ వస్తున్న వ్యక్తి జపనీస్ కరెన్సీ సింబల్ 'యెన్' నుండి బయటికి రావాలి. దారి చూపండి.

E	T	I	C	H	D	A	B
A	L	S	A	T	O	R	I
B	E	E	T	I	G	E	R
H	S	A	P	T	L	M	A
D	O	L	I	H	O	C	B
U	F	R	G	U	A	R	B
C	L	O	S	M	S	N	I
K	U	E	N	E	P	I	T



కనుక్కోండి

పక్కన పజిల్‌లో కింద ఉన్న బొమ్మల పేర్లు ఇంగ్లీషులో ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి.


నాన్నా చెప్పవా?

సముద్ర జలాల్లో లవణాలు ఎంతమొత్తంలో ఉంటాయి?



భూగోళం మీది సముద్ర జలాల్లో సోడియంక్లోరైడ్‌తో సహా వివిధ లవణాలు రమారమి 50 క్వాడ్రిలియన్ టన్నులు (50 మిలియన్ బిలియన్ టన్నులు) ఉన్నట్లుగా అంచనావేశారు. సముద్ర జలాల్లోని ఉప్పునంతటినీ తీసి నేల మీద పరిచినట్లయితే అది 500 అడుగుల ఎత్తు మందం పొరగా పొందుతుంది. దీనిని బట్టి సముద్ర జలాల్లో లవణాలు ఎంతమొత్తంలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. సముద్ర జలాల్లోనే గాక మంచి నీటి వనరుల్లో కూడా లవణాలు ఎంతో కొంత మొత్తంలో ఉంటాయి. ఉదాహరణకు ఒకఘనపు అడుగు సముద్ర జలంలో సుమారు ఒక కిలో ఉప్పు ఉంటే, అంతే పరిమాణంలో తీసుకునే ఒక మంచినీటి సరస్సు తాలూకూ నీటిలో కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ఒక మంచినీటి సరస్సులోని నీటికన్నా సముద్ర జలంలో లవణాలు 220 రెట్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. అన్నట్లు భూమి ఉపరితలంలో 70 శాతం భాగాన్ని సముద్ర జలాలు ఆక్రమిస్తున్నాయి. భూగోళం మీద ఉన్న మొత్తం నీటిలో 98 శాతం దాకా నీరు సముద్రాలలోనే ఉంది. సౌర మండలంలో ఇంకే ఇతర గ్రహం మీద సముద్రాల వంటి జలరాశులు' లేవని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భూమిపై తొలిసారిగా ప్రాణులు ఆవిర్భవించినది కూడా సముద్రాలలోనే కావడం విశేషం.

కింది రెండు బొమ్మల మధ్య ఉన్న 5 తేడాలను గుర్తించండి



జూ



పెంగ్విన్లు నీటిలో ఉన్న ఉప్పును వేరుచేసి తాగుతాయి

రొయ్యలు వెనక్కి ఈదుతాయి



మీకు తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ తీరప్రాంతం ఉన్నదేశం కెనడా



అట్లాంటిక్ సముద్రం పసిఫిక్ సముద్రంకన్నా ఉప్పగా ఉంటుంది






గుర్తించండి

పజిల్‌లో నాలుగు భాగాలు మిస్ అయ్యాయి. పక్కన ఇచ్చిన ఆ నాలుగు భాగాలు పజిల్‌లో ఎక్కడెక్కడ ఉండాలో గుర్తించండి

అంకెలు కలపండి.. రంగులు వేయండి



ప్రకాశం | ఆదివారం | ఆగస్టు | 20 | 2017 సాక్షి

50 పరుగులకే ఆలౌట్

- గుంటూరు జట్టు బౌలర్ల దెబ్బకు విజయనగరం జట్టు బెంబేలు
- అండర్–16 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం




బ్యాటింగ్ చేస్తున్న విజయనగరం జట్టు, (ఇన్‌సెట్లో) 5 వికెట్లు తీసిన గుంటూరు జట్టు బౌలర్ అఖిల్

ఒంగోలు : స్థానిక శర్మా కాలేజీ క్రికెట్ గ్రౌండ్‌లో మరో రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యంత స్వల్ప స్కోరు నమోదైంది. శనివారం విజయనగరం–గుంటూరు జట్ల మధ్య అండర్–16 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి అడపాదడపా వర్షం పడుతుండటంతో ఆటను ప్రారంభించలేకపోయారు. సాయంత్రం 3.30 గంటల సమయంలో వర్షం తెరిపివ్వడంతో పాటు గ్రౌండు కూడా మ్యాచ్‌కు సహకరిస్తుందని అంపైర్లు ధ్రువీకరించారు. టాస్ గెలిచిన గుంటూరు జట్టు కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన విజయనగరం జట్టులో ఎం.రవికిరణ్ అనే బ్యాట్స్‌మన్ మాత్రమే 56 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీల సాయంతో 21 పరుగులు చేశాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. గుంటూరు జట్టు బౌలర్లు సాయి అఖిల్ కేవలం 8 ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అతడికి జతగా వెంకటేష్ అనే మరో బౌలర్ పది పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రామిరెడ్డి, షాన్‌రోనాల్డ్ అనే మరో ఇద్దరు బౌలర్లు చెరో వికెట్ తీయడంతో కేవలం 50 పరుగులకే విజయనగరం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. గ్రౌండులో అత్యల్ప స్కోరుకే ఆలౌటైన జట్టుగా విజయనగరం రికార్డులకెక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేయగా, వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆదివారం సాయంత్రానికే ఆట ముగిసే అవకాశం ఉంది.

జిల్లాలో 5,140 హెక్టార్లలో పశుగ్రాస క్షేత్రాలు

మార్కాపురం : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 5,140 హెక్టార్లలో పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ సంచాలకులు రవీంద్రనాథ్‌ఠాగూర్ తెలిపారు. శనివారం స్థానిక పశుసంవర్ధకశాఖ డివిజన్ కార్యాలయంలో పశువైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,028 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతి పంచాయతీలో 5 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 4,600 హెక్టార్లకు సాంకేతిక అనుమతి లభించిందన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 200 ఎకరాల్లో సాగుచేశామన్నారు. డివిజన్‌లో 1,835 హెక్టార్లలో సాగుచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే నిధులు సమకూర్చి పశుగ్రాస క్షేత్రాలను నిర్మిస్తుందన్నారు. మార్కాపురం మండలంలో 120 హెక్టార్లలో సాగుచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు మహేశ్వరుడు, ఏడీ రామారావు, వైద్యాధికారి విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.

'గుంత' తవ్వుకుంటున్నారు..!



- రొయ్యల చెరువుల్లో నిషేధిత యాంటీబయాటిక్స్ వాడకం
- లాభార్జన కోసం విచ్చలవిడిగా వినియోగం
- ఎగుమతులపై తీవ్ర ప్రభావం
- వెనక్కు పంపుతున్న కంటైనర్లు
- భారత్ నుంచి ఎగుమతులంటేనే భయపడే పరిస్థితి
- మేల్కొనకుంటే రైతులకు మిగిలేది ఖాళీ గుంతలే

ఒంగోలు టౌన్ :

రొయ్యల చెరువుల రైతులు తమ గుంతను తామే తవ్వుకుంటున్నారు. లాభార్జన కోసం విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు. వాటిలో నిషేధిత యాంటీబయాటిక్స్ కూడా ఉండటంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎగుమతుల లోడ్‌ను పరిశీలించిన సమయంలో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు నిషేధిత యాంటీ బయాటిక్స్ వాడినట్లు తేలడంతో కంటైనర్లు వెనక్కు పంపుతున్నారు. చివరకు భారతదేశం నుంచి ఎగుమతులంటేనే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇప్పటికైనా రొయ్య రైతులు మేల్కొని లాభార్జనను పక్కనపెట్టి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే భవిష్యత్ ఉంటుందని, లేకుంటే చివరకు రొయ్య రైతులకు మిగిలేది ఖాళీ గుంతలే అని నిపుణులు పేర్కొంటున్నారు.

జిల్లాలో 36 వేల టన్నుల ఉత్పత్తి...

రొయ్య చెరువుల విస్తీర్ణంలో ప్రకాశం జిల్లా ముందువరుసలో ఉంది. జిల్లాలో ఉప్పు నీటి చెరువుల్లో రొయ్యల సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో ప్రస్తుతం 3,500 మంది రొయ్య రైతులు ఉన్నారు. 6 వేల హెక్టార్లలో రొయ్యల చెరువులు వేశారు. ఏడాదికి రెండు క్రాప్‌లు వేస్తుంటారు. మొదటి క్రాప్‌కు 24 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా, రెండో క్రాప్‌కు 12 వేల టన్నుల ఉత్పత్తి వస్తోంది. అంటే ఏడాదికి రెండు క్రాప్‌ల ద్వారా 36 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 95 శాతం రొయ్యలు ఎగుమతవుతుంటాయి. చెరువుల నుంచి రొయ్యలను తీసిన తరువాత రైతులు వాటిని ప్రాసెసింగ్ ప్లాంట్లకు అమ్ముతుంటారు. అక్కడ రొయ్యలను ప్రాసెసింగ్ చేసిన తర్వాత చెన్నై తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రకాశం జిల్లానే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన తీర ప్రాంత జిల్లాల్లోని రొయ్యల్లో 95 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. యూరోపియన్ యూనియన్‌లోని పది దేశాలతో పాటు అమెరికా, జపాన్‌కు భారతదేశం నుంచి రొయ్యలు ఎగుమతవుతూ ఉంటాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రొయ్యలను ఎక్కువగా జపాన్ దేశానికి ఎగుమతి చేస్తుంటారు.

వీటి జోలికి వెళ్లొద్దు...

రొయ్యల సాగులో యాంటీ బయాటిక్స్ వాడరాదని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బలరాం కోరారు. నిషేధించబడిన యాంటీబయాటిక్స్ జోలికి అసలు వెళ్లవద్దంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన 20 రకాల నిషేధిత యాంటీబయాటిక్స్ వివరాలను ఆయన వెల్లడించారు. క్లోరాం ఫెనికాల్, నైట్రో ఫ్యూరాన్స్, నియోమైసిన్, నాలిడిక్సిక్ యాసిడ్, సల్ఫామీథాక్సాజోల్, అరిస్టోలోఖియా ఉత్పత్తులు, క్లోరోఫారం, క్లోర్‌ప్రామజైన్, కాల్చిసిన్, డాప్‌సోన్, డైమెట్రిడజోల్, మెట్రోనిడజోల్, రోనిడజోల్, ఇప్రోనిడజోల్, ఇతర నైట్రో ఇమిడజోల్స్, క్లెన్ బ్యుటెరాల్, డై ఇథైల్ స్టిల్ బెస్ట్రాల్, సల్ఫోనమైడ్ డ్రగ్స్, ఫ్యూరోక్వినోలోన్స్, గ్లైకో పెప్టైడ్స్‌ను నిషేధించినట్లు జేడీ వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత యాంటీబయోటిక్స్ వినియోగిస్తే లైసెన్స్‌లు రద్దుచేసి భవిష్యత్‌లో సాగుచేసుకునే అవకాశాన్ని కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.

వద్దని చెబుతున్నా.. యాంటీబయాటిక్స్ వాడకం...

రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా రావడంతో పాటు అవి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కొంతమంది రైతులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. వాస్తవానికి సాగులో యాంటీబయాటిక్స్ వాడరాదంటూ మత్స్యశాఖ అధికారులు ఒకవైపు చెబుతున్నా.. అనేకమంది రైతులు వారి మాటలను పెడచెవిన పెడుతూ యాంటీబయాటిక్స్ వాడుతూనే ఉన్నారు. వాటిలో నిషేధిత యాంటీబయాటిక్స్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రైతులు తాము పెట్టిన పెట్టుబడులకు రెండుమూడింతలు రావాలన్న అత్యాశ చివరకు ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. రొయ్యల రైతులు గతంలో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, నిషేధిత యాంటీబయాటిక్స్ వాడి తగినమూల్యం చెల్లించుకున్నారు. ఒకవైపు ఎగుమతులకు సిద్ధంచేసిన కంటైనర్లు వెనక్కు రావడం, ఇంకోవైపు రొయ్యలపై వ్యాధులు విజృంభించడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. కొన్నేళ్లపాటు రొయ్యల చెరువులను ఖాళీగా ఉంచుకున్నారు. ఇటీవల కాలంలో తిరిగి రొయ్యల సాగువైపు రైతులు మొగ్గుచూపారు. గత కొన్ని క్రాప్‌లు కొంతమేర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మరింత దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పెంచేశారు. వాటిలో నిషేధిత యాంటీబయాటిక్స్ కూడా ఉండటంతో మరోమారు రొయ్యల సాగు సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులను రైతులే స్వయంగా కల్పించుకుంటుండటం గమనార్హం.

రాళ్లపాడు రైతుల పొట్ట కొట్టొద్దు

- ప్రాజెక్టు నీటిని మళ్లించే జీవోను వెంటనే రద్దు చేయాలి
- రాళ్లపాడు రైతుల రిలే దీక్షలో రైతు సంఘాల నాయకులు డిమాండ్



రైతులనుద్దేశించి మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్

కందుకూరు : రాళ్లపాడు ప్రాజెక్టుపై ఆధారపడిన ఆయకట్టు రైతుల పొట్ట కొట్టే జీవో నంబర్ 40ని వెంటనే రద్దు చేయాలని పలువురు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ, రైతుల సంఘాల ఆధ్వర్యంలో కందుకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన దీక్షలు శనివారం రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలను కలిపి ఏర్పాటైన జిల్లాపై మొదటి నుంచి పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో రైతాంగానికి సక్రమంగా నీరిచ్చే పరిస్థితి లేదన్నారు. అసలే నీరు లేక, పంటలు పండక రైతులు అల్లాడుతుంటే.. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి ఎగువ ప్రాంతానికి నీరు తరలించడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని అడ్డుకునేందుకు ఆయకట్టు రైతులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాళ్లపాడు సమస్యను ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అలాగే చింతలదీవి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న పశుక్షేత్రానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరిచ్చే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా : ఆర్డీఓ మల్లికార్జున

రెండు రోజులు దీక్షలు చేసిన రైతులు శనివారం ఆర్డీఓ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ.. రాళ్లపాడు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం రైతులతో దీక్షలు విరమింపజేశారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మాధవరావు, ఏపీ రైతు సంఘ రాష్ట్ర సమితి సభ్యుడు కె.వీరారెడ్డి, రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కోటయ్య, నరసింహారావు పాల్గొన్నారు.

ప్రకాశం | ఆదివారం | ఆగస్టు | 20 | 2017 సాక్షి

"మీరొక సంఘంగా ఏర్పడాలి. సంఘ సభ్యుల్లో మీ శక్తి కొలదీ ఉత్సాహాన్ని నూరిపొయ్యండి. ఈ జీవితం క్షణికం. దానిని ఒక మహదాదర్శం కోసం త్యాగం చేయండి"

దేశ పునర్నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడానికి స్వామి వివేకానంద చెప్పిన సూక్తులివి. దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు. ఆ మనుషులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టేనని నమ్మారు గిద్దలూరు యువకులు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణాలు నిలబెడుతున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.



రక్తదానం చేస్తున్న యువాకేర్ సేవా సంస్థ సభ్యులు

సేవే శ్వాసగా..

- బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న యువ కేర్ స్వచ్ఛంద సంస్థ
- తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై, బెంగళూరులోనూ సేవలు
- ఐదుగురితో మొదలైన సంస్థలో 500 మంది సభ్యులు
- ఆదర్శంగా నిలుస్తున్న గిద్దలూరు యువకులు

గిద్దలూరు :

వారంతా తల్లిదండ్రులపై ఆధారపడి చదువుకుంటున్న, చిరుద్యోగాలు చేస్తున్న యువకులు. సొసైటీని స్థాపించి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునే కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు సేవ చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. బాధితులకు రక్తదానం చేయడం ప్రారంభించారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన సేవా సంస్థలో నేడు 500 మంది సభ్యులుగా చేరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సేవలు

యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల్లోనే కాకుండా తెలంగాణాలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రక్తదాతల వివరాలు సేకరించి బాధితులకు రక్తదానం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు వైద్యం కోసం వెళ్లే వారికి సైతం అక్కడి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులతో రక్తదానం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితులకు రక్తదానం చేసి ఆదుకున్నారు. రక్తదానంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహకారం అందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు చేయడం, యువతకు సమాజ సేవపై అవగాహన కల్పించి వారిలో సేవా దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్ మాధ్యమాల ద్వారా యువత సేవా కార్యక్రమాల వైపు మళ్లేలా స్ఫూర్తిదాయకమైన విషయాలు పోస్ట్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అందుకున్న అవార్డులు



తెలుగు బుక్‌ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఆరీఫ్‌ఉద్దీన్

యువ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించిన ఏడాదిన్నరలోనే.. యువకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చిన పలు సంస్థలు రాష్ట్ర, జాతీయ అవార్డులు ప్రకటించాయి. న్యూఢిల్లీకి చెందిన మహాత్మా జ్యోతీబాపూలే ఫెలోషిప్ అవార్డు, వే ఫౌండేషన్ తిరుపతి ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, జ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్టు వారు ఉత్తమ యువత అవార్డులు ప్రదానం చేశారు.

డబ్బు లేకున్నా సేవ చేయొచ్చు

ఎక్కువ మంది తాము డబ్బులు సంపాదించాక, సమయం కేటాయించుకుని సేవా కార్యక్రమాలు చేస్తామని చెబుతుంటారు. తమ సంస్థ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండానే.. ఖాళీ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాతల సహకారంతో విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తున్నాం. తాము అడిగిన వెంటనే రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

షేక్ మహ్మద్ ఆరీఫ్‌ఉద్దీన్, యువకేర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, గిద్దలూరు





సాయం చిన్నదైనా పేదలు సంతోషిస్తున్నారు

చిరుద్యోగం చేస్తూనే వచ్చే అరకొర వేతనంలో కొంత మొత్తంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. యువకులకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే దృక్పథాన్ని అలవరుస్తున్నాం. తాము చేసేది చిన్న సహాయమే అయినప్పటికీ పేదలు చాలా సంతోషిస్తున్నారు.

మానం గంగాధరరెడ్డి, గిద్దలూరు

వ్యాపారం చేసుకుంటూ రక్తదానం చేయిస్తున్నా

రక్తం కావాలని ఫోన్ రాగానే తన పనులు వదిలి దాతలకు ఫోన్ చేసి పిలిపిస్తాం. దాతల దగ్గరే ఉండి రక్తదానం చేయిస్తా. అలా చేయడం వల్ల దాతకు కూడా మనోధైర్యం కలుగుతుంది. బాధితులు కూడా సంతోషపడతారు. రక్తం తీసుకున్న వారి కళ్లలో ఆనందం చూస్తే జీవితాంతం సేవా కార్యక్రమాల్లో ఉండాలనిపిస్తుంది.

– నాయబ్‌రసూల్, యువ కేర్ సభ్యుడు, గిద్దలూరు





హైదరాబాద్‌లో ఉంటున్నా.. సేవలో పాలుపంచుకుంటా

హైదరాబాదులోని టెక్ మహీంద్రా కంపెనీలో చిరుద్యోగం చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నా. మొక్కలు నాటించడం, రక్తదానం చేయించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సేవ వైపు మరలి పేదల అభ్యున్నతికి సహకారం అందించేందుకు ప్రచారం చేస్తూ యువకులను ముందుకు నడిపిస్తున్నాం.

– బళ్లాని కౌశిక్, ప్రైవేట్ ఉద్యోగి

SUNDAY SPECIAL

కత్తి పట్టే చేయి మారణ హోమాన్ని సృష్టిస్తే.. కుంచె పట్టే చేయి రమ్య వర్ణాలతో కనులకు విందు చేస్తుంది. బాలలను మేధావులుగా, కళాకారులుగా, జగతికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దగలిగిన శక్తి తల్లిదండ్రులకు, గురువులకు ఉంటుంది. అందుకే పెద్దలు 'మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ' అంటూ నమస్సులర్పిస్తారు. అటువంటి ఉత్తములైన తల్లిదండ్రులు, గురువులు మార్గదర్శకులుగా లభించబట్టే చిత్రకళలో తన నైపుణ్యాన్ని చాటిచెబుతూ అరుదైన రికార్డులు సాధిస్తూ మేటి కళాకారుడిగా తన ప్రస్థానానికి బాటలు వేసుకుంటున్నాడు ఒంగోలుకు చెందిన బాల చిత్రకారుడు, 'బాల చిత్రకళారత్న' శింగంశెట్టి విఘ్నేష్ అంజన్. విఘ్నేష్ ప్రతిభాపాటవాలపై నేటి సండే స్పెషల్..

- ఒంగోలు కల్చరల్

భళా.. విఘ్నేశా..

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

శింగంశెట్టి విఘ్నేష్ అంజన్ ప్రస్తుతం ఒంగోలులోని అపెక్స్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులైన జై ఆంధ్ర, జగదీశ్వరి, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో చిత్రాలు గీయడం ప్రారంభించాడు. విఘ్నేష్ అంజన్‌కు చిత్రకళపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు సృష్టి ఆర్ట్ అకాడమీలో చేర్పించారు. గత నాలుగేళ్లుగా శిక్షణ పొందుతున్న విఘ్నేష్ చిత్రకళా గురువులైన తిమ్మిరి నరసింహారావు, తిమ్మిరి రవీంద్రల ప్రోత్సాహంతో అరుదైన రికార్డుల వేటకు శ్రీకారం చుట్టాడు.



మహాత్మా గాంధీ పెయింటింగ్ వేస్తూ..

- చిత్రకళలో అరుదైన రికార్డులు సృష్టిస్తున్న విఘ్నేష్ అంజన్
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
- ముఖ్యమంత్రి నుంచి రూ.50 వేల నగదు పురస్కారం
- అంజన్‌పై ప్రముఖుల ప్రశంసల జల్లు



ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో..



సినీనటి జమునతో..



విఘ్నేష్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

సాయిబాబా పెయింటింగ్‌తో శ్రీకారం

- 2015 జనవరి 21న స్థానిక సంతపేట సాయి మందిరంలో గంధం, కుంకుమ, సాంబ్రాణి, బియ్యపు పిండితో 5.30 గంటల్లో షిర్డీ సాయిబాబా చిత్రాన్ని విఘ్నేష్ తీర్చిదిద్ది అందరి అభినందనలు అందుకున్నాడు.
- అమీర్ ఆర్ట్స్ అకాడమీ నెల్లూరులో నిర్వహించిన జాతీయస్థాయి చిత్రకళా పోటీల్లో 73 దేశాలకు చెందిన వారితో పోటీపడిన విఘ్నేష్ టాప్–10లో ఒకడిగా నిలవడంతోపాటు 10కి 9.9 పాయింట్లు సాధించి బహుమతి సాధించాడు. 'బాల చిత్రకళారత్న' పురస్కారాన్ని అందుకున్నాడు.
- 2016లో చిత్రకారుడు బాపు జయంతి సందర్భంగా విఘ్నేష్ 6/9 అడుగుల కాన్వాస్‌పై 3 లక్షల 11 వేల చుక్కలతో బాపు చిత్రాన్ని రూపొందించి తన ప్రతిభను చాటి చెప్పాడు.
- గూగుల్ నిర్వహించిన స్పేస్ కాంపిటీషన్‌లోనూ విఘ్నేష్ పాల్గొన్నాడు.



బాపు పెయింటింగ్‌తో

పురస్కారాలు.. ప్రశంసలు

చిత్రకళలో విఘ్నేష్ అంజన్ ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఘ్నేష్ అంజన్‌ను అభినందించడంతోపాటు 50 వేల రూపాయలను ప్రోత్సాహంగా అందజేసి సత్కరించారు. అంతేకాకుండా మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విఘ్నేష్ స్థానం సంపాదించాడు. హైదరాబాద్‌లో రసమయి సంస్థ ఉగాది పురస్కారాన్ని ప్రముఖ సినీనటి జమున చేతులమీదుగా అందుకున్నాడు. ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ విఘ్నేష్‌ను అభినందించారు. ఒంగోలులో నిర్వహించిన ఎన్‌టీఆర్ కళాపరిషత్ పోటీల ముగింపు సభలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేతులమీదుగా రూ.10 వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన విజయకుమార్, సుజాతా శర్మ, లోక్‌సత్తా అధినేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ, పూర్వ జిల్లా జడ్జి విజయకుమార్ తదితర ప్రముఖులు విఘ్నేష్‌ను ప్రశంసించారు.



చార్లీచాప్లిన్ చిత్రాన్ని గీస్తూ..



నోటితో చిత్రాన్ని వేస్తూ..

ఆకట్టుకునే చిత్రాలు

విఘ్నేష్‌కు చిత్రకళపై ఉన్న మక్కువకు, పట్టుదలకు అతడి చిత్రాలే నిదర్శనం. వర్తమాన సామాజిక అంశాలతోపాటు పలు దేవతామూర్తుల చిత్రాలు విఘ్నేష్ కుంచె నుంచి జాలువారాయి. మోనాలిసా, మహాత్మాగాంధీ, చార్లీ చాప్లిన్, ఎంఎఫ్ హుస్సేన్, జవహర్‌లాల్ నెహ్రూ, గౌతమ బుద్ధుడు లాంటి వారి చిత్రాలతోపాటు సేవ్ చైల్డ్, సేవ్ వాటర్, పర్యావరణం, రోడ్డు భద్రత తదితర సామాజిక చైతన్య అంశాలతో కూడిన చిత్రాలను కూడా విఘ్నేష్ వేశాడు. పెన్సిల్ డ్రాయింగ్, వాటర్స్ కలర్స్, ఆయిల్ కలర్స్, ఆక్రిలిక్ కలర్స్‌తో విఘ్నేష్ పెయింటింగ్ వేస్తున్నాడు.



విఘ్నేష్‌ని అభినందిస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి



పూర్వ జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ నుంచి ప్రశంస



విఘ్నేష్ కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్‌లు